ప్రజాశక్తి
చిత్తూరు
ఆదివారం
జనవరి-07
2018
పేజీలు -12

గజల్ శ్రీనివాస్‌పై నిర్భయ కేసు పెట్టాలి

కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల నిరసన



4 లో



కుశస్థలి 'భూగర్భ' ఘోష

- తమిళనాడుకు తరలుతున్న 'తెల్ల బంగారం'
- అర్ధరాత్రి వరకూ రోజుకు 200 ట్రాక్టర్లపైనే
- అడుగంటుతున్న భూగర్భజలాలు
- పట్టించుకోని అధికార యంత్రాంగం

ప్రజాశక్తి - నగరి

నగరి నియోజకవర్గంలోని కుశస్థలి భూగర్భ ఘోష అధికార యంత్రాంగానికి పట్టడం లేదు.. రీచ్‌ల్లో ఇసుక మాయమై ఎడారిని తలపిస్తోంది.. నగరిలో ట్రాక్టర్ ఇసుక రూ.1200 నుంచి రూ.1500 ధర పలుకుతోంది. పక్కనే సరిహద్దుల్లో ఉన్న తమిళనాడు రాష్ట్రంలో అదే ట్రాక్టర్ ఇసుక 10వేల నుంచి 15వేల వరకూ ఉంది. ఇదే ఇసుకాసురుల పాలిట కల్పవృక్షమయ్యింది. బినామీ పేరుతో గృహ అవసరాలకు అనుమతి తీసుకుని ఏకంగా తమిళనాడుకు తరలిస్తూ లక్షలాది రూపాయలను ఆర్జిస్తున్నారు.. రేయింబవళ్లు రోజుకు దాదాపు 200 పైనే ట్రాక్టర్లు సరిహద్దులు దాటుతుండటం గమనార్హం. పర్యావరణ పరిరక్షకులు 'కుశస్థలి నదిని కాపాడండి' అంటూ నిరసనలు తెలియజేస్తున్నా, మామూళ్లకు అలవాటు పడిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. అధికార, ప్రతిపక్ష నాయకులు పాలనాపరంగా ఒకరిపై ఒకరు కత్తులు దువ్వుకున్నట్లు కనిపించినా, ఆర్థిక లావాదేవీల విషయంలో కుమ్మక్కయి ఉన్నారని 'ఇసుక అక్రమ రవాణా'ను పరిశీలిస్తే అర్థమవుతుంది.

4 లో





నేతలు బిజీబిజీ

జన్మభూమిలో అధికార పార్టీ

వైఎస్ జగన్ పర్యటనలో ప్రతిపక్షం

అధికారులు లేక కార్యాలయాలు వెలవెల

ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి

ఓవైపు జన్మభూమి... మరో వైపు జగన్ పర్యటన...వెరసి జిల్లా అంతటా హడావుడి నెలకొంది. ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక ప్రభుత్వ కార్యక్రమం కావడంతో అధికారులు ఇదే బాటలో ఉన్నారు. దీంతో అటు ప్రభుత్వ కార్యాలయాలు, ఇటు రాజకీయ పార్టీ నాయకుల ఇళ్లు వెలవెల పోతున్నాయి. సొంత పనుల కోసం జనం ఇక్కట్లు పడాల్సి వస్తోంది.

అధికార పార్టీ ఈ నెల రెండో తేదీ నుంచి జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 11వ తేదీ వరకు ఇది సాగనుంది. ఆయా మండలాల్లో పంచాయతీ స్థాయిలో రోజుకో కార్యక్రమం చొప్పున ఇవి సాగుతున్నాయి. దీంతో మండల స్థాయి రాజకీయ పార్టీ నాయకులు అందరూ ఈ సభలకు వెళ్లిపోతున్నారు. ఇక మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి జన్మభూమి ప్రారంభం నుంచి జిల్లాలోనే పర్యటిస్తున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం మొత్తం అక్కడికి వెళ్ళిపోతున్నారు.

4 లో



ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం, వీడ్కోలు

ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రారంభం

4 లో

ఫార్మా-డి విద్యార్థుల దీక్ష విరమణ

22న చర్చలకు రావాలని మంత్రి ఆహ్వానం

4 లో





నగరిని పట్టించుకోని పాలకులు

జన్మభూమిలో కన్నెత్తి చూడని ఎంపి, మంత్రులు అధికారుల పర్యవేక్షణ అంతంతమాత్రమే

ప్రజాశక్తి-నగరి

నగరి నియోజకవర్గమే అయినా స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు, ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు అటు జిల్లా స్థాయి అధికారులుకానీ, అధికార పార్టీకి చెందిన ఎంపి, మంత్రులు గానీ నగరి వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో నగరి ప్రజలు సమస్యల పరిష్కార దిశలో అధికారులు, పాలకులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఓ వైపు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ల అని చెప్పుకుంటున్న అధికార టిడిపి నుంచి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు తప్ప, ఎంపి శివప్రసాద్‌గానీ, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అచ్చెం నాయుడుగానీ, జిల్లా మంత్రి అమరనాథ రెడ్డి గానీ నగరి వైపు దృష్టి సారించడం లేదు. నగరి ఎంఎల్‌ఎ ఆర్‌కె రోజా చేస్తున్న విమర్శలకు ధీటుగా స్పందించక పోవడంతో పాటు నియోజకవర్గంలో జరిగిన మరుదొడ్లలోని అవినీతిపై కనీసం విచారణ కూడా చేపట్టకపోవడంతో పలు అనుమానాలు ఉత్పన్నం అవుతున్నాయి. ముఖ్యంగా నగరి మున్సిపాలిటీలో రంగునీళ్ల సమస్య జఠిలంగా ఉన్నా, కుశస్థలి నదిలో అక్రమార్కులు ఇసుకను అమాంతం తోడేస్తున్నా, పారిశుధ్య సమస్యలను గాలికి వదిలేసినా జిల్లా అధికారులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు నగరిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరి నియోజకవర్గంలోని పుత్తూరును మాత్రం అటు అధికారులు, ప్రజాప్రతినిధులు తరచూ సందర్శించి అభివృద్ధి, సంక్షేమంపై హామీలు గుప్పించడంతోపాటు పుత్తూరు పట్టణాభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తున్నారని పలువురు నగరి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా నగరి నియోజకవర్గ కేంద్రమైన నగరి పట్టణాన్ని అన్నీ విధాలుగా అభివృద్ధి చేయడానికి, నగరి ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు అధికార యంత్రాంగం జన్మభూమి-మా ఊరు కార్యక్రమం పేరుతోనైనా నగరి పట్టణాన్ని సందర్శించి నగరి ప్రజల బాగోగులు తెలుసుకుని ఓదార్చాలని పలువురు స్థానికులు కోరుతున్నారు. ఇదిలా వుంటే ప్రజాసమస్యల పరిష్కారం కోసమే నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం నాలుగు విడతలు జరిగినప్పుడు పింఛన్లు, ఇంటి పట్టాలు, ఇళ్లు, రోడ్లు, డ్రైనేజీ కాలువ ఏర్పాటు వంటి సమస్యలతో సతమతం అవుతున్నా, నగరి ప్రజలు ఇచ్చిన అర్జీలకే దిక్కులేకుండా పోతోంది. ఇక 5వ విడత జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించినా ప్రయోజనం ఏముంటుందని నగరి ప్రజలు వాపోతున్నారు. జిల్లా అధికార యంత్రాంగం, అధికార పార్టీ నాయకులు నగరి అభివృద్ధిపై ఎలా స్పందిస్తారో? ఎంతమంది అర్హులకు న్యాయం చేస్తారో వేచి చూడాలి.

అర్హులందరికీ చంద్రన్న కానుకలు



కార్యక్రమాలను వివరిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-తిరుపతి రూరల్

5వ విడత జన్మభూమి, మా ఊరు సభలను శనివారం దుర్గసముద్రం, కెసిపేట, చిగురువాడ గ్రామ పంచాయతీలో ఎంపిడిఒ రవికుమార్ నాయుడు అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఆయా గ్రామ పంచాయతీలో తెల్లరేషన్‌కార్డులు కలిగిన అర్హులందరికీ చంద్రన్న సంక్రాంతి కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికే జన్మభూమి నిర్వహిస్తున్నామన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించుకోవాలన్నారు. సభలో ప్రజల నుంచి పింఛన్లు, రేషన్‌కార్డులు, తదితర అర్జీలను పరిశీలించి త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపిటిసి మునిశేఖర్, తహశీల్దార్ రాజగోపాల్, జెడ్‌పిటిసి సుభాషిణి, టిడిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

సావిత్రి బాయి ఫూలే మహిళలకు ఆదర్శం

పుత్తూరు టౌన్ : భారతదేశంలోని మహిళలకు అండగా నిలిచి, కులమతాలకు అతీతంగా ఎనలేని సేవలు అందించిన గొప్ప మానవతావాది, దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జీవితం ఆదర్శనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ఆమె చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి వెలిగించి ఘనంగా నివాళు లు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పి.గోపిరాయల్ మాట్లాడుతూ మహిళా మూర్తి సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని మహిళా శక్తిని గౌరవించే దిశగా జనవరి 3వ తేదిన జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా, మహిళా హక్కుల దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కె.రమేష్ బాబు, మార్టిన్, సుధాకర్, వేలు, నారాయణప్రసాద్, హరిరాయల్, తదితరులు పాల్గొన్నారు.

అధ్వానంగా డ్రైయినేజీ కాలువ

ప్రజాశక్తి-నగరి

పట్టణంలోని కొత్తపేట సమీపంలో విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద డ్రెయినేజీ కాలువలో మురుగు నీరు పొంగి రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో ఆ దారిలో వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతూ ముక్కుపుటాలు పట్టుకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దుర్గంధంతో దోమలు అధికమై రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువవుతోందని వారు వాపోతున్నారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుని కొత్తపేట వద్ద పొంగిపొర్లుతున్న మురుగునీటిని సజావుగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని నగరి ప్రజలు కోరుతున్నారు.

చంద్రన్న కానుకలు పంపిణీ

ప్రజాశక్తి-నగరి

మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో తెల్లరేషన్ కార్డు వున్న వారికి వార్డు కౌన్సిలర్ లత, మాజీ నగరి టిడిపి అధ్యక్షులు రమేష్ బాబులు సంక్రాంతి చంద్రన్న కానుకలను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ లత మాట్లాడుతూ పేద ప్రజలు సంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి కానుకలు అందజేస్తున్నారని తెలిపారు. ఈ కానుకలతో సంతోషంగా పండగను జరుపుకోవాలని ఆమె కోరారు.



చంద్రన్న కానుకను పంపిణీ చేస్తున్న కౌన్సిలర్ లత

పేదల సంక్షేమానికే జన్మభూమి

ప్రజాశక్తి-నగరి

పేదల సంక్షేమానికే జన్మభూమి, మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాక రాజా అన్నారు. శనివారం నగరిలోని 12వ వార్డు కౌన్సిలర్ బిడి జ్యోతి అధ్యక్షతన జన్మభూమి, మాఊరు గ్రామ సభను నిర్వహించారు. సభలో ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాకా రాజాలు వేర్వేరుగా మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే రోజా నియోజకవర్గ అభివృద్ధిని తుంగలో తొక్కారన్నారు. ప్రజలకు మేలు చేసే జన్మభూమి గ్రామసభలను బహిష్కరించడం విచారకరమన్నారు. వాస్తవానికి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా అటు అభివృద్ధి, ఇటు సంక్షేమ పథకాలను అందించాల్సిన ఎమ్మెల్యే రోజా నియోజకవర్గ ప్రజలుకు చేసింది శూన్యమన్నారు. జన్మభూమిని అడ్డుకోవడం పెద్ద ఘన కార్యమా అని వారు ప్రశ్నించారు. వాస్తవానికి నగరి మున్సిపాలిటీ టిడిపికి వచ్చిందని, అడ్డదారిలో కౌన్సిలర్‌ను కొనుగోలు చేసి వైసిపి దక్కించుకుందన్నారు. లేకుంటే తాము నగరి మున్సిపాలిటీని అన్నీ విధాలుగా అభివృద్ధి చేసుంటామన్నారు. వైసిపి నాయకులు అడ్డుకున్నంత మాత్రానా నియోజకవర్గ ప్రజలకు టిడిపి ప్రభుత్వం తగు న్యాయం చేస్తోందని పేర్కొన్నారు. అనంతరం సంక్రాంతి చంద్రన్న కానుకలు, చంద్రన్న బీమా, డ్వాక్రా, కార్పొరేషన్ రుణాలను సభా ముఖంగా వారు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అయితే 13వ వార్డులో వైసిపి కౌన్సిలర్ బాలన్, 14వ వార్డు వైసిపి కౌన్సిలర్లు రాజలింగం జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగరి టిడిపి అధ్యక్షులు, జన్మభూమి కమిటీ ఛైర్మన్ బిడి భాస్కర్, మునికృష్ణారెడ్డి, ఆర్.లత, గుణశేఖర్, నగరి టిడిపి మండల పార్టీ మాజీ అధ్యక్షులు రమేష్ బాబు, టిడిపి అధికార ప్రతినిధి బాబు రెడ్డి, కౌన్సిలర్లు బిడి జ్యోతి, బాలన్, రాజలింగంలు కదిరివేలు, మణి, చిట్టి, ఏరియా ఆసుపత్రి ఛైర్మన్ మైకేల్‌రాజ్, అన్నిశాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు పలువురు అధికారులు పాల్గొన్నారు.



జన్మభూమి గ్రామసభలో ప్రసంగిస్తున్న రాష్ట్ర టిడిపి కార్యదర్శి పాకారాజా, నాయకులు

పూలవీధిలో 'స్వచ్ఛ సర్వేక్షణ్'



స్వచ్ఛ సర్వేక్షణ్ పనులను పరిశీలిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-నగరి

మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు పూలవీధిలో నగరి మున్సిపల్ ఛైర్ పర్సన్ కేజేశాంతి శనివారం స్వచ్ఛసర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా మురుగు కాలువను శుభ్రం చేశారు. అనంతరం వార్డులోని ప్రజలు తమ వార్డుకు తాగునీరు సరిగా రాలేదని వార్డు ప్రజలు ఛైర్ పర్సన్‌ను కోరగా మూడు కుళాయిలు ఏర్పాటు చేసి తాగునీటి సమస్య లేకుండా చేస్తామని ఛైర్ పర్సన్ కేజేశాంతి హామీ ఇచ్చారు. దోమల నివారణకు చర్యలు తీసుకుంటామని, కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి పారిశుధ్య పనులు చేపట్టాలని పారిశుధ్య కార్మికులకు సూచించారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్

ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ గాలిముద్దుకృష్ణమ నాయుడు పేర్కొన్నారు. రూరల్ మండలం తడుకు గ్రామపంచాయతీలో జన్మభూమి, మా ఊరు సమావేశాన్ని ఎంపిపి గంజిమాధవయ్య, ఎంపిడిఒ నిర్మలా దేవి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గాలిముద్దు కృష్ణమ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమెల్సీ మాట్లాడుతూ రాష్ట్రం రూ.16 వేల కోట్లు లోటు బడ్జెట్‌లో ఉన్నా రైతు రుణమాఫీ, మహిళలకు వడ్డీ లేని రుణం, గ్యాస్ కనెక్షన్లు, గ్రామాలకు సిసి రోడ్లు, డ్రెయినేజీ కాలువలు, అంగన్‌వాడీ భవన నిర్మాణాలు, తాగు నీటి సమస్య లేకుండా చేస్తుందన్నారు. రేషన్‌కార్డు లేని వారికి కొత్తరేషన్ కార్డులు అందజేస్తున్నామన్నారు. అనంతరం చంద్రన్న బీమా తరపున ప్రమాదానికి గురైన వారికి చెక్కులు పంపిణీ చేశారు. అలాగే సంక్రాంతి కానుకలు కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వెంకటేష్, వెలుగు ఎపిఎం మునెయ్య, మండల టిడిపి అధ్యక్షుడు కరుణాయాదవ్, సర్పంచ్ సుశీలమ్మ, ప్రభుత్వ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

పుత్తూరు టౌన్ : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని కమిషనర్ శ్రీహరిబాబు, మున్సిపల్ ఛైర్మన్ బిసి ఆర్.యుగంధర్ పేర్కొన్నారు. 5వ విడత జన్మభూమి, మా ఊరు కార్యక్రమాన్ని పుత్తూరు పురపాలక సంఘం 11, 12వ వార్డు ఎన్‌జిఓ కాలనీలో శనివారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎస్‌వి యూనివర్సిటీ రెక్టార్ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మభూమి పేదప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు గ్రామసభలు ఏర్పాటు చేస్తోందన్నారు. అనంతరం యుగంధర్ మాట్లాడుతూ రైతులకు కావాల్సిన రుణాలు, సబ్సిడీ విత్తనాలు, ఎరువు సమస్యలు ఉంటే తెలియజేయాలని, గ్రామంలో రోడ్డు సమస్యలు, డ్రెయినేజీ సమస్యలు, తాగునీటి సమస్యలు ఉంటే అర్జీలు ఇవ్వాలన్నారు. అనంతరం గర్భిణులకు సీమంత కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ భాస్కర్, వార్డు కౌన్సిలర్లు, డిఎస్ గణేష్, జన్మభూమి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల నిరసన

ప్రజాశక్తి-వెదురుకుప్పం

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం కార్వేటినగరం విద్యుత్ ఎడి కార్యాలయం ఆవరణలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు విరామం సమయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక చట్టాల ఉల్లంఘనతో పాటు మానవ హక్కుల ఉల్లంఘనకు ప్రయత్నిస్తోం దన్నారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తమ న్యాయపరమైన కోర్కెలు తీర్చకపోతే జనవరి 27వ తేది నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులు మురళీ, లోకేష్, శివ, బాలు, గోపి, కుమార్, దయా, నంద, వినోద్, పరమేస్‌పాల్గొన్నారు.



వినతి పత్రం ఇస్తున్నకాంట్రాక్ట్ కార్మికులు

శ్మశానవాటిక బాగుచేయాలని వినతి

ప్రజాశక్తి-పుత్తూరు టౌన్

శ్మశాన వాటికపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పి.గోపిరాయల్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలో జరిగిన 5వ విడత జన్మభూమి, మా ఊరు కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ ఛైర్మన్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పి.గోపిరాయల్ మాట్లాడుతూ పట్టణంలోని మున్సిపాలిటీలో బర్రెల గ్రౌండ్ శ్మశాన వాటిక చాలా ఘోరంగా ఉందన్నారు. ముళ్లకంపలు ఏపుగా పెరిగి ఉన్నాయని, చేతిబోరు మరమ్మతులకు గురైందని, ఇలా ఎన్నో సమస్యలు శ్మశాన వాటికలో తాండవిస్తున్నా యన్నారు. దీనిని పరిశీలించి బర్రెల గ్రౌండ్ లోపల మొదటిదిగా సిమెంట్ రోడ్డును చివరి వరకు సిసి రోడ్డును ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రధాన సమస్యల పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీ వర్గ సభ్యులు దృష్టి సారించి శ్మశానవాటికను ఆధునీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

నాలుగు టిప్పర్లు సీజ్

ప్రజాశక్తి - సత్యవేడు : పర్మిట్లు లేకుండా కంకర లోడ్డుతో వెళు_న్న నాలుగు టిప్పర్‌లను సీజ్ చేసినట్లు వాహనాల తనిఖీ అధికారి దామోదరనాయుడు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహన తనిఖీలలో అధిక బరువు, సరైన పర్మిట్లు లేకుండా కంకర లోడ్డుతో వెళు_న్న నాలుగు టిప్పర్లను సీజ్ చేసి స్థానిక ఆర్టీసీ డిపోకు తరలించామన్నారు. రూ.80 వేలు అపరాద రుసుం వేసామన్నారు.


సీజ్ చేసిన టిప్పర్లు

మూడు దుకాణాలలో చోరీ

ప్రజాశక్తి - చంద్రగిరి: చంద్రగిరి బస్టాండ్ సమీపంలో పాత పేట బజారువీధులో ఉంటున్న మూడు దుకాణాల్లో శుక్రవారం రాత్రి దొంగలు చొరబడి సెల్‌ఫోన్లు, నగదు దోచుకెళ్లారు. ఆదిత్యా ట్రేడర్ పేరుతో సెల్‌ఫోన్ దుకాణం నిర్వహించబడుతోంది. శుక్రవారం రాత్రి ఆ దుకాణంపై నుంచి వచ్చి సెల్‌ఫోన్‌లు, నగదును దోచికెళ్లినట్లు దుకాణం యజమాని సుబ్రమణ్యంరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ దుకాణం పక్కగల పద్మావతి ట్రేడర్, శ్రీలక్ష్మీవెంకటేశ్వర ఎంటర్‌ప్రైజస్ దుకాణాల్లో కూడా అదే తరహాలో దొంగతనాలు చేశారు. ఇందులో రూ.20వేలు దొంగతనం చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

అర్ధరాత్రి ఇంట్లో చోరీ

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: పట్టణంలోని కొండమిట్టలో ఉంటున్న ఓ ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. కొండమిట్టకు దాదాసాహెబ్, ఆయన కుటుంబం ఇంట్లో నిద్రిస్తుండగా చాకచక్యంగా ఇంట్లోకి చొరబడ్డ దొంగలు బీరువా తాళాలు పగులగొట్టి అందులోని రెండు పాస్‌పోర్టులు, ఒక బంగారు చైన్, రెండు ఉంగరాలు, కమ్మలు, రూ.3 వేలునగదు అపహరించుకుని పోయారు. తెల్లవారుజామున లేచిన దాదాసాహెబ్ కుటుంబం బీరువా తెరచి ఉండటం, దుస్తులు చిందరవందరంగా ఉండటాన్ని చూసి చోరీ జరిగినట్లు గుర్తించారు. ఆ మేరకు శనివారం పట్టణ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


దొంగలు బీరువా తాళాలు పగులగొట్టిన దృశ్యం

తిరుమలలో పాతనేరస్తుల అరెస్ట్

ప్రజాశక్తి-తిరుమల: తిరుమలలో భక్తుల వద్ద చోరీలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న ముగ్గురు పాత నేరస్థులను శనివారం ఉదయం అరెస్ట్ చేశారు. సిసిఎస్ సిఐ తులసీరాం వెల్లడించిన వివరాలు మేరకు... గత రెండేళ్ళుగా తిరుమల కాలినడకన, శ్రీవారి దర్శన క్యూలైన్లు, వరాహస్వామి ఆలయం కోనేరులతో పాటు తిరుపతి, తిరుచానూరు, కాళహస్తి ఆలయాల వద్ద చైన్ స్నాచింగ్, బ్యాగులు చోరీకి పాల్పడి భక్తులను దోచుకుంటున్నట్టు గుర్తించారు. గతంలో వీరిపై కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచామని, కోర్టుకు హాజరుకాకుండా తిరిగి చోరీలకు పాల్పడుతూనే ఉన్నారని తెలిపారు. కర్ణాటక దార్వాడకు చెందిన రవి, మల్లికార్జున్, కాజ అలియాస్ సతీష్‌లు చోరీలకు పాల్పడుతూ గతంలో అరెస్ట్ అయ్యారని తెలిపారు. వీరు గతంలో కొంత మంది పిల్లలను తిరుమలకు తీసుకొచ్చి వారికి ట్రైనింగ్ ఇస్తూ చోరీలు చేయించేవారని తెలిపారు. గతంలో పట్టుబట్ట హర్షవర్ధన్ గ్యాంగ్‌కు చెందినవారని వెల్లడించారు. వీరిపై చార్జ్‌షీట్‌లతో పాటు పలు వారెంట్లు ఉన్నాయని తెలిపారు.10 నుండి 15 సంవత్సరాలుగా పలుకేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వీరిని ఎస్ఐ నాగార్జున్ రెడ్డి మాధవనిలయం(పిఏసి) వద్ద అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించడంతో వెలుగులోకి తెచ్చారని తెలిపారు.

ఎర్రచందనం పట్టివేత

పోలీసుల అదుపులో నిందితులు

ప్రజాశక్తి-రేణిగుంట : నాయుడుపేట–తిరుపతి జాతీయ రహదారిలో కొత్తగా నిర్మిస్తున్న ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద అక్రమంగా తరలిస్తున్న 13 ఎర్రచందనం దుంగలను, ఐదుగురు స్మగ్లర్లను అదుపులో తీసుకున్నట్లు గాజులమండ్యం ఎస్ఐ కెనడి తెలిపారు. సమాచారం తెలుసుకున్న తమ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోగా స్మగ్లర్లు దాడికి దిగారని, అయితే తమ సిబ్బంది చాకచక్యంతో ఎదురుదాడి చేసి స్మగ్లర్లను అదుపుతోకి తీసుకున్నారు. వారి వద్ద నంచి కత్తులు, కర్రలు, 363 ఎర్రచందనాన్ని స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎ1 నేరస్థుడుగా నమాముల్లా (25), సతీష్ ఎ2 , మహమ్మద్ ఆలీ ఎ3, ఎ4, ఎ5గా కేరళ కిరణ్‌కుమార్, చంద్రలపై కేసు నమోదు చేశామన్నారు.


నిందితులను అదుపులో తీసుకున్న పోలీసులు

అక్రమ మద్యం తరలిస్తూ ఇద్దరు అరెస్ట్ ద్విచక్రవాహనం స్వాధీనం


నిందితులను చూపుతున్న సీఐ ధీరజ్‌రెడ్డి, సిబ్బంది

ప్రజాశక్తి-వాల్మీకిపురం: అక్రమ మద్యం బాటిళ్లు తరలిస్తూ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద ఫ్యాషన్‌ప్రో ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన కలకడ మండలం నడిమిచెర్ల కొత్తపల్లెలో శనివారం చోటు చేసుకొంది. సీఐ ధీరజ్‌రెడ్డి వివరాల మేరకు.. నడిమిచెర్లకు చెందిన కిరణ్‌కుమార్ (22), నాగేంద్ర (20)లు కలిసి ఫ్యాషన్‌ప్రో ద్విచక్రవాహనంలో 20 అక్రమ మద్యం బాటిళ్లు తరలిస్తుండగా సిబ్బందితో కలసి దాడులు నిర్వహించామన్నారు. వీరి వద్ద ఉన్న 20 మద్యం బాటిళ్లు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే ఇదే ప్రాంతానికి చెందిన కరుణాకర్ బాబు (45) అనే వ్యక్తి ద్విచక్రవాహనాన్ని ఈ ఇద్దరు వ్యక్తులకు ఇచ్చి మద్యం బాటిళ్లు తెప్పించుకొని బెల్టు నిర్వహిస్తుండడంతో కరుణాకర్‌బాబుపై కూడా కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించామన్నారు. ఎస్సై విజయకుమార్, ఎస్సైజ్ పోలీసులు పాల్గొన్నారు.

వెంకట్రమణ సేవలు చిరస్మరణీయం


ప్రజాశక్తి-వాల్మీకిపురం: శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘం నాయకులు, వాయల్పాడు సమితీ మాజీ సభ్యులు రాగ్యారి వెంకట్రమణ సేవలు చిరస్మరణీయమని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, టిడిపి పీలేరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి అన్నారు. అనంతరం ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వీరి వెంట మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ కంభం నిరంజన్‌రెడ్డి, వైసిపి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు శ్రీధర్‌రాయల్, బలిజ సంఘం నాయకులు పీవీ నారాయణ, మణి తదితరులు పాల్గొన్నారు.


నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే చింతల, తదితరులు

టౌన్ హాల్ సీజ్

ఉద్రిక్తతకు దారి తీసిన నిర్వాహకుల ప్రయత్నాలు - పోలీసులు, ఎంఎల్ఎ, ఛైర్మన్ సమక్షంలో రాజీ

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్: స్థానిక చిత్తూరు బస్టాండ్ వద్ద గల మదనపల్లె పురపాలక సంఘానికి చెందిన జిడ్డు క్రిష్ణమూర్తి మెమోరియల్ టౌన్‌హాల్‌ను పట్టణానికి చెందిన డికెబి జాకీర్ నిర్వహిస్తున్నాడు. అయితే ఇతనికి అద్దె కాలం 2017 డిసెంబర్ నాటికి పూర్తికావడంతో రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. అయితే రెన్యువల్ చేసుకోకపోగా దీనిపై కోర్టు ద్వారా స్టేటస్‌కో ఆర్డర్ తెచ్చుకున్నారు. దీనిపై మున్సిపల్ రెవెన్యూ శాఖ అధికారులు, కమిషనర్, ఛైర్మన్‌లు శనివారం సాయంత్రం సంబంధిత టౌన్‌హాల్‌ను సీజ్ చేశారు. దీంతో ప్రస్తుతం నిర్వహిస్తున్న నిర్వాహకులు డికెబి జాకీర్‌కు మున్సిపల్ సిబ్బందికి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ వాదనలు ఉద్రిక్తతకు దారి తీయడంతో పట్టణ ట్రాఫిక్ సిఐ శ్రీనివాసులు, ఎసైలు సుమన్, క్రిష్ణయ్యలు తమ సిబ్బందితో మున్సిపల్ కార్యాలయంకు చేరుకున్నారు. అనంతరం టౌన్‌హాల్ నిర్వహకులు, మున్సిపల్ కమిషనర్ భవానిప్రసాద్, ఛైర్మన్ కొడవలి శివప్రసాద్‌లు నిర్వహకునితో చర్చలు జరిపారు. దీంతో మున్సిపల్, నిర్వహకుడికి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే డికెబి జాకీర్ ప్రస్తుతం టౌన్‌హాల్‌పై రూ.20 లక్షలు ఖర్చు చేశానని, అందులో రూ.15 లక్షలు తనకు చెల్లించినట్లయితే వదులుకోవడానికి సిద్ధమేనని తెలిపారు. దీంతో మున్సిపల్ ఛైర్మన్ రూ.15 లక్షలు చెల్లించే ఏర్పాటు చేస్తాననడంతో వివాదం సర్దుమనిగింది. సమాచారాన్ని తెలుసుకున్న ఎంఎల్ఎ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి అక్కడకు చేరుకున్నారు. గడువు ముగిసిన టౌన్‌హాల్ గుత్తేదారుకు కాకుండా ఇతరులకు చెల్లించే విధంగా ఒప్పుకున్నారు. అయితే మరలా టెండర్ ద్వారా టౌన్‌హాల్ నిర్వహణ చేస్తారా లేక పాలకవర్గం అనుకూలస్తులకు ఇస్తారా అనే సందేహం ప్రశ్నార్థకంగా మారింది. టిడిపి నాయకులు ఎస్.ఎ.మస్తాన్ సైతం వివాదాస్పదాన్ని తెరదించడానికి ప్రత్యేక కృషిచేసి ఇరు వర్గాలకు రాజీ కుదిర్చారు.


అధికారులతో చర్చిస్తున్న ప్రస్తుత నిర్వహకుడు


కార్యాలయ ఆవరణంలో నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం

తల్లిని చంపిన కొడుకు అరెస్ట్

ప్రజాశక్తి - వికోట: చెడు వ్యసనాలకు బానిసై తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే హత్య చేసిన కసాయి కొడుకును అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు. వారి కథనం మేరకు వివరాలు.. మండల పరిధిలోని శివునికుప్పంకు చెందిన రామక్రిష్ణప్ప బెల్లమ్మల పెద్దకుమారుడు సుబ్రమణ్యం (20) వ్యసనాలకు బానిసై అల్లరి చిల్లరగా తిరిగేవాడు. ఈ క్రమంలో ఈ నెల 2వ తేదీ రాత్రి మద్యం సేవించి డబ్బులు ఇవ్వలేదన్న ఆగ్రహంతో దుప్పటితో గొంతు బిగించి హత్య చేసి పరారయ్యాడు. కాగా శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద కుప్పం సిఐ రాజశేఖర్, ఎస్ఐ రవిప్రకాష్‌రెడ్డిలు తమ సిబ్బందితో హంతకుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. డిఎస్‌పి చౌడేశ్వరి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

క్షుద్రపూజలపై సిబిఐ విచారణ జరపాలి

ప్రజాశక్తి-తిరుపతి సిటి: రాష్ట్ర ప్రభుత్వ దేవాలయాల్లో జరుగుతున్న తాంత్రిక, క్షుద్రపూజలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి సిబిఐ విచారణ జరిపించాలని హిందూ చైతన్య సమితి అధ్యక్షులు ఓంకార్ డిమాండు చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర దేవాలయాల్లో తాంత్రిక పూజలు జరుగుతున్నాయనే వార్తలు గతకొన్ని రోజులుగా కలకలం రేపుతున్నాయని, దీంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఆరోపణలపై కేంద్రం స్పందించి సిబిఐ విచారణ జరిపించాలని డిమాండు చేశారు. ఈ సమావేశంలో ఢిల్లీబాబు, ప్రభాకర్‌రెడ్డి, మురళీ, రాజ పాల్గొన్నారు.

జుంజరపెంట పంచాయతీ భవన వివాదంలో 11 మంది అరెస్టు

ప్రజాశక్తి-తంబళ్ళపల్లె: పది రోజులుగా జుంజరపెంట పంచాయతీ భవన వివాదం అనంతరం మాజీ సర్పంచు కుమారుడు రాజశేఖర్ సెల్ టవర్ ఎక్కిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో గతంలో ఇరు వర్గాలపై కేసులు నమోదయ్యాయి. శనివారం సాయంత్రం ఈ వివాదానికి సంబంధించిన డి.రామకృష్ణ, డి.మదన్మోహన, సి.తిమ్మారెడ్డి, డి.రాజారెడ్డి, పెద్దరెడ్డప్ప, సి.రమణ, నందిరెడ్డి, శ్రీరాములు, వీరాంజేయులు, వెంకటచలపతి, సి.మల్లికార్జున, సి.సురేంద్రలను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు ఎస్సై దిలీప్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ చట్టాన్ని అతిక్రమిస్తే ఎటువంటి వారికైనా శిక్షలు తప్పవని ఇందుకు జుంజరపెంట పంచాయతీ నూతన భవనవివాదమే ఓ ఉదాహరణ అన్నారు. భవిష్యత్తులో ఈ వివాదంలో ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

ఇసుక అక్రమార్కుల పై పోలీసుల ఉక్కుపాదం

ప్రజాశక్తి-వరదయ్యపాలెం: గత కొంత కాలంగా మండలంలో ఇసుక ఆక్రమ రవాణాకు పాల్పడుతూ సహజ సంపదను కొల్లకొడుతున్న అక్రమార్కులపై శనివారం పోలీసులు మెరుపుదాడి చేశారు. ఆక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ఎనిమిది ట్రాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అనంతరం ఎస్ఐ హరిప్రసాద్ మాట్లాడుతూ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేయాలని చూస్తే ఎటువంటి వారినైనా ఉపేక్షించేది లేదని సరైన అనుమతులతోనే ఇసుకను రవాణా చేయాలని ఆయన కోరారు. అనుమతి లేకుండా దొంగతనంగా ఇసుకను రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఇకనైనా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారు మారి పోలీసులకు సహకరించాలని కోరారు.

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

ప్రజాశక్తి-యర్రావారిపాల్యం: ఎస్సీ వర్గీకరణకు చట్ట బద్ధత కల్పించాలని పార్లమెంటు సమావేశాల్లో బిల్లులు ప్రవేశపెట్టాలని నిరాహార దీక్ష చేపట్టిన మంద కృష్ణ మాదిగ అరెస్టుకు నిరసనగా శనివారం తహశీల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్‌పిఎస్ నాయకులు ఉపవాసదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఆర్‌పిఎస్ గౌరవాధ్యక్షులు హరినాథరెడ్డి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు తక్షణమే వర్గీకరణకు అనుకూలంగా అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షను నిరసనగా ఎంఇఎఫ్ నాయకులు సుబ్బరాజు మాదిగ, గౌరవాధ్యక్షులు నాగరాజు, లోకేష్, సీనియర్ నాయకులు విజయ్‌లు దీక్షకు మద్ధతుగా నిలిచారు. ఈ దీక్షను రమణయ్య, అంజి, ధర్మరాజు, తదితరులు చేపట్టారు.

(మొదటి పేజీ తరువాయి)

నేతలు బిజీబిజీ

కలెక్టర్ మొదలు అందరూ ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న సభలకు హాజరవుతున్నారు. ఇక రెండు రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. ఇలా ఈ నెల 11వ తేదీ వరకు అధికారులు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ వెలవెలబోతున్నాయి. మండలాల్లో ఉండే అధికారుల దగ్గర నుంచి జిల్లా కేంద్రంలోని ఉన్నతాధికారుల వరకు అందరూ జన్మభూమి కార్యక్రమంలో తలమునకలై ఉన్నారు. క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి. కలెక్టరేటు వరకు ఇదే పరిస్థితి. జిల్లా కేంద్రం చిత్తూరులో ఈ పరిస్థితి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మండలాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సామాన్యులు ఏ పని కావాలని చిత్తూరు కొచ్చినా జరగడం లేదు. తిరిగి ఇంటిముఖం పట్టాల్సి వస్తోంది. 11వ తేదీ వరకు ఇదే పరిస్థితి. సోమవారం జరిగే గ్రీవెన్స్‌సెల్‌లో కూడా జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి.

ఇదిలా ఉంటే రాజకీయ పార్టీ నాయకులు కూడా జిల్లాలో బిజీబిజీగా గడుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఆయా పంచాయతీల్లో జరుగుతున్న జన్మభూమి సభలకు వెళ్లిపోతున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసిపి నాయకులు కూడా హడావుడిగా ఉన్నారు. వైసిపి అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. గత నెల 28వ తేదీ జిల్లాకు వచ్చారు. దాదాపు నెల రోజుల పాటు జిల్లాలో పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రతి పక్ష పార్టీలోని ప్రధాన నాయకులు అందరూ ఈయన వెంట ఉంటున్నారు. ఇలా అటు అధికార పార్టీ, ఇటు ప్రతి పక్ష పార్టీ, మధ్యలో అధికారులు అందరూ బిజీ బిజీగా ఉంటున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం, వీడ్కోలు

ప్రజాశక్తి-రేణిగుంట: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రేణిగుంట విమానాశ్రయంలో శనివారం ఘనంగా స్వాగతం, వీడ్కోలు లభించింది. నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్న ఆయనకు ఎంపి శివప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న పుష్పగుచ్ఛాలిచ్చి స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో నెల్లూరు జిల్లాలో జరిగే జన్మభూమి కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. అనంతరం తిరిగి సాయంత్రం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మున్సిపల్ కమీషనర్ హరికిరణ్, జాయింట్ కలెక్టర్ గిరీషా, అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి, సబ్ కలెక్టర్ నిషాంత్ కుమార్, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ పుల్లా పాల్గొన్నారు.

ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రారంభం

ప్రజాశక్తి-రేణిగుంట: రేణిగుంట విమానాశ్రయంలో శనివారం విమానశాఖ మంత్రి శ్రీ అశోక్ గజపతి రాజు సమక్షంలో నూతనంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ సర్వీస్ ప్రారంభించారు. ఈ సర్వీసులు తిరుపతి నుంచి హైదరాబాదు, బెంగుళూరుకు వెళ్లనున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన కుటుంబ సమేతంగా తిరుపతికి బయల్దేరి వెళ్లారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నిషాంత్‌కుమార్, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ సిహెచ్‌పుల్లా, సిఎస్ఓ దేవేంద్ర, అసిస్టెంట్ కమాండటెడ్ మానీష్‌లు పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

ప్రజాశక్తి-తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఎమ్మార్ కేసు నుండి బయటపడిన టిటిడి మాజీ ఈఓ ఎల్‌వి సుబ్రమణ్యం, తెలంగాణ ఛీఫ్ సెక్రటరీ ఎస్‌పి సింగ్, విజయవాడ ఇంటిలిజెన్స్ ఐజీ శ్రీనివాస్, వ్యాసకర్త ప్రేమాపాండురంగ ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేసి రంగనాయక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో ఎల్‌వి సుబ్రమణ్యం మాట్లాడుతూ తాను చేయని తప్పుకు ఇన్నాళ్ళు మానసికంగా ఇబ్బంది పడ్డానని, వెంకన్న దయతో వాస్తవాలు వెలుగు చూశాయన్నారు. ఆ ఇబ్బందుల నుండి బయటపడి మానసిక ప్రశాంతత కోసం, వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నానని తెలిపారు. శుక్రవారం రాత్రి కాలినడకన తిరుమలకు వచ్చానని తెలిపారు.

ఫార్మా-డి విద్యార్థుల దీక్ష విరమణ

22న చర్చలకు రావాలని మంత్రి ఆహ్వానం



ప్రజాశక్తి-తిరుపతి సిటి: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పది రోజులుగా డాక్టర్ ఆఫ్ ఫార్మశీ విద్యార్థులు చేపట్టిన దీక్షలను శనివారం సాయంత్రం రాష్ట్ర అరోగ్యశాఖ మంత్రి డాక్టరు కామినేని శ్రీనివాస్ హామీతో విరమించారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట డాక్టర్ ఆఫ్ ఫార్మశీ విద్యార్థులు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ ఆమరణదీక్షను శనివారం ప్రారంభించారు. తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో తల్లిదండ్రుల మద్దతుతో ఉద్యమాన్ని శుక్రవారం నుంచి మరింత ఉధృతం చేశారు. శుక్రవారం ఉదయం సబ్‌కలెక్టరు కార్యాలయాన్ని ముట్టడించి వినతిపత్రం ఇచ్చారు. శనివారం ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభించారు. సిఐటియు రాష్ట్ర నాయకులు అజయ్‌కుమార్, కందారపు మురళి వీరి దీక్షకు సంఘీభావం ప్రకటించారు. టిటిడి మాజీ బోర్డు సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి దీక్ష శిబిరాన్ని శనివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో చర్చించారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టరు కామినేని శ్రీనివాస్‌తో విద్యార్థులను ఫోన్‌ద్వారా మాట్లాడించారు. మంత్రి ఫోన్ ద్వారా విద్యార్థులతో మాట్లాడుతూ మీ సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 22వ తేదీన విజయవాడకు రావాలని, ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని, అప్పటి వరకు దీక్షలు, ఉద్యమాలు ఆపాలని సూచించారు. మంత్రి స్పందనతో హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు భానుప్రకాష్‌రెడ్డి చేతులు మీదుగా నిమ్మరసం తాగి దీక్ష విరమించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు రాజశేఖర్, హరికృష్ణ, గీతాంజలి, కావ్య, తదితరులు పాల్గొన్నారు.

గజల్ శ్రీనివాస్‌పై నిర్భయ కేసు పెట్టాలి

కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల నిరసన

ప్రజాశక్తి-తిరుపతి సిటి: ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన గజల్ శ్రీనివాస్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని ప్రజా సంఘాలు డిమాండు చేశాయి. స్థానిక కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఐద్వా, డివైఎఫ్‌ఐ, కెవిపిఎస్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జయచంద్ర, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ పని చేసే చోట మహిళలపై లైంగిక వేధింపులు మానుకోవాలన్నారు. జిల్లాలో అనేక సంస్థల్లో మహిళలు పని చేస్తున్నారని, ఒక చోట పది మంది మహిళలు ఉన్నా లైంగిక వేధింపుల నిరోధక కమిటీ ఏర్పాటు చేయాలని నిబంధనలు ఉన్నప్పటికి టిటిడి వంటి సంస్థలు కూడా వాటిని ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. సుప్రీం గైడ్‌లైన్స్‌నే తుంగలో తొక్కడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ వాణిశ్రీ, నాగరాణి, లక్ష్మీ, ఐద్వా నాయకురాళ్లు ఆండాళ్లు, జయంతి, సులోచన, హేమలత, హైమ, లత తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి ట్రస్టులకు రూ.39లక్షలు విరాళాలు

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం విరాళాల విభాగానికి శనివారం 39లక్షలు విరాళాలు వచ్చాయని ఆ విభాగానికి చెందిన డిప్యూటీ ఇవో బాలాజీ వెల్లడించారు. అన్నప్రసాదం విభాగానికి 19లక్షలు, వేంకటేశ్వర గోసంరక్షణకు 11లక్షలు, విద్యాదాన ట్రస్టుకు 10లక్షలు విరాళంగా దాతలు అందజేశారని తెలిపారు. దాతలకు టిటిడి తరపున కృతజ్ఞతలు తెలిపి వారికి దర్శనం, బస ఏర్పాట్లను చేశామన్నారు.

సమాజ హితం కోసం యువత పని చేయాలి: జేఈవో

ప్రజాశక్తి-తిరుపతి సిటి: యువత తాము ఎదుగుతూ, సమాజ హితం కోరి నిరంతరం శ్రమించాలని తిరుమల, తిరుపతి దేవస్థానం జేఈవో పోల భాస్కర్ పిలుపునిచ్చారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ (జెసిఐ) తిరుపతి భాగం ప్రచురించిన 2018 క్యాలెండర్‌ను జేఈవో శనివారం ఆవిష్కరించారు. స్థానిక శ్వేతాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అన్న నినాదంతో జేసీస్ విస్తృతంగా సామాజిక సేవా సేయాలన్నారు. టిటిడి పిఆర్‌వో డాక్టరు టి. రవి మాట్లాడుతూ యువతలో నిర్మాణాత్మక శక్తిని పెంపొందించేందుకు అనువైన కార్యక్రామలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అనుపమ, హర్షవర్ధన్‌రెడ్డి, మణిసందీప్, ప్రభాకర్ పాల్గొన్నారు.

మాతృశ్య డైరెక్టర్‌కు సావిత్రిబాయి అవార్డు

ప్రజాశక్తి-తిరుపతి సిటి: సంఘ సేవకురాలు సావిత్రిబాయి జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాతృశ్య డైరెక్టరు శ్రీదేవికి సావిత్రిభాయి పూలే అవార్డును అందజేశారు. బిడిఎస్‌పి న్యూఢిల్లీ, సమతా భారత్ ఆర్ట్స్ కల్చరల్ అకాడమి ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన పలువురు మహిళలకు అవార్డులను అందజేశారు. అందులో భాగంగా మహతిలో జరిగిన కార్యక్రమంలో ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు చేతులు మీదుగా శ్రీదేవికి ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో ధనశేఖర్, బాలకృష్ణ, రామకృష్ణ, నందగోపాల్ పాల్గొన్నారు.

క్షుద్రపూజలపై సిబిఐ విచారణ జరపాలి

ప్రజాశక్తి-తిరుపతి సిటి: రాష్ట్ర ప్రభుత్వ దేవాలయాల్లో జరుగుతున్న తాంత్రిక, క్షుద్రపూజలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి సిబిఐ విచారణ జరిపించాలని హిందూ చైతన్య సమితి అధ్యక్షులు ఓంకార్ డిమాండు చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర దేవాలయాల్లో తాంత్రిక పూజలు జరుగుతున్నాయనే వార్తలు గతకొన్ని రోజులుగా కలకలం రేపుతున్నాయని, దీంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఆరోపణలపై కేంద్రం స్పందించి సిబిఐ విచారణ జరిపించాలని డిమాండు చేశారు. ఈ సమావేశంలో ఢిల్లీబాబు, ప్రభాకర్‌రెడ్డి, మురళీ, రాజ తదితరులు పాల్గొన్నారు.

11న డిఎస్‌సి ఉచిత శిక్షణ తరగతులు

ప్రజాశక్తి-తిరుపతిసిటి: భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ), ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) సంయుక్త ఆద్వర్యంలో ఈ నెల 11న టెట్, డిఎస్‌సి అభ్యర్థులకు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జయచంద్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక రామతులసి కల్యాణమండపంలోని ఉదయం 10 గంటల నుంచి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన నిపుణుల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

(మొదటి పేజీ తరువాయి)

కుశస్థలి 'భూగర్భ' ఘోష

కుశస్థలి నది తమిళనాడులోని పల్లిపట్టు నుంచి ప్రారంభమై ఆంధ్రప్రదేశ్‌లోని నగరం నుంచి పయనించి, తిరిగి తమిళనాడులోని పూండి రిజర్వాయర్‌లో కలుస్తుంది. ప్రభుత్వ జీవో ప్రకారం ఇసుక తోడడానికి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. అయితే నగరిలోని అధికారులు ఇసుక రీచ్‌ల పేరుతో నిబంధనలను తుంగలో తొక్కి ఇసుకను తోడేయడానికి అనుమతి ఇస్తున్నారు. ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లకు లైసెన్సులు ఉండవు. కొన్ని ట్రాక్టర్లకు నంబర్ ప్లేట్లు సైతం ఉండవు. నగరి పరిధిలోని సత్రవాడ నుంచి నగరి బైపాస్‌రోడ్డు వరకు వంతెనలు ఉన్నాయి. ఇసుకాసురుల ధన దాహానికి ఈ రీచ్‌ల్లో పూర్తిగా ఇసుక మాయమై కుశస్థలి నది ఎడారిని తలపిస్తోంది. నగరి బైపాస్ వంతెన, నగరి వంతెన, ఏకాంబరకుప్పం, రైల్వేవంతెనల సమీపంలోని ఇసుకను పూర్తిగా తోడేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో నదిలో ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు ఉన్నాయి. దీంతో జిల్లా నుంచి ఇసుక యథేచ్ఛగా తరలిపోతోంది.



నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా : విజి భాస్కర్, సిపిఎం డివిజన్ కార్యదర్శి

నగరిలో ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్నారని పలుమార్లు తహశీల్దార్‌ను కలిసి పవర్ లూమ్ కార్మికుల యూనియన్ తరపున నిరాహార దీక్షలు చేశాం. దీంతో కొంత కాలం కుశస్థలి నదిలోకి ట్రాక్టర్లు వెళ్లకుండా తహశీల్దార్ చర్యలు తీసుకున్నా ఫలితం శూన్యం. ప్రస్తుతం యథావిధిగా ఇసుక అక్రమార్కులు ఇష్టారాజ్యంగా కుశస్థలి నదిలో ఇసుకును అనుమతి లేకున్నా తరలిస్తున్నారు. నగరి పరిధిలోని మిట్టపాళ్యంలో ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేయడంతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అయితే మిట్టపాళ్యం వద్ద కూడా ఓ వంతెన వుంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 19లోని నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలి. భూగర్భజలాలు అడుగంటి పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇసుక అక్రమ తవ్వకాలను నిషేధించి తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి.

ఇసుకాసురులను కఠినంగా శిక్షించాలి : ఇంద్రాణి



ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిని అధికారులు కఠినంగా శిక్షించాలి. ఇసుకను తరలించేందుకు వినియోగిస్తున్న ట్రాక్టర్లు, లారీలను సీజ్ చేసినపుడే ఇది సాధ్యం. ఇసుకను తోడేయకుండా అవగాహన కల్పించాలి. కుశస్థలి నది భూగర్భ జలాలను కాపాడటానికి ప్రభుత్వం దృష్టి సారించాలి.

అధికారుల హస్తం లేకుండా రవాణా ఎలా సాధ్యం :


అధికారులు, పాలకుల హస్తం లేకుండా, ఎలాంటి అనుమతి లేకుండా కుశస్థలి నది నుంచి ఇసుకను ఎలా తోడేస్తారు. తమిళనాడుకు ఇసుక వెళ్తున్నా అధికారులు చూసీచూడనట్లు ఉన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు ఇసుకాసురుల పట్ల కఠినంగా వ్యవహరిస్తేనే కుశస్థలినదిని కాపాడుకోగలం. లేకుంటే నగరికి భవిష్యత్తులో తాగునీటికి కరువొచ్చే ప్రమాదం ఉంది.



కమల, ఏకాంబరకుప్పం

ఎడారిని తలపిస్తోంది :

ఇసుకతో కళకళలాడే కుశస్థలి నది నేడు ఎడారిని తలపిస్తోంది. ప్రకృతి సంపద అయిన ఇసుక నిండి ఉండటంతో బంగారంలా ఉండే కుశస్థలి నది ఇసుకాసురుల దాహానికి ఎడారిగా మారిపోతోంది. పిచ్చిమొక్కలతో దర్శనమిస్తోంది. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకుని నదిలో ఇసుక అక్రమంగా తరలించకుండా చర్యలు తీసుకోవాలి.



లక్ష్మి, ఏకాంబరకుప్పం

అధికారులు పట్టించుకోవడం లేదు :

ఇసుకాసురులు అక్రమంగా ఇసుకను తరలిస్తుంటే సంబంధిత శాఖాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు. ఇందులో ఇసుక అక్రమార్కులకు, అధికారులకు మధ్య ఒప్పందం ఏమైనా ఉందా. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పదే పదే చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలుపుతున్నా పట్టించుకోవడం లేదు.



విజయ, ఏకాంబరకుప్పం

ఏదీ గోసంరక్షణ?

నీరుగారుతున్న ఆశయం..
కోట్లు కుమ్మరించినా ఫలితమేదీ?
పర్యవేక్షణా లోపమే ప్రధాన కారణమా?

ప్రజాశక్తి - పలమనేరు రూరల్: మండల పరిధిలోని క్యాటిల్‌ఫాం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోసంరక్షణశాల ఆశించిన ఫలితాలివ్వడం లేదు.


గోసంరక్షణశాలలోనున్న పశువులు

తిరుపతిలోని గో శాలలో స్వామివారికి దాతలు సమర్పించిన గోవులకు సరైన సదుపాయాలులేక, తగినంత స్థలం లేదు. తితిదే ఎంతో ఉన్నతాశయంతో 2014లో స్థానికంగా సుమారు 450 ఎకరాల స్థలంలో గోసంరక్షణశాల ప్రారంభించింది. ఇప్పటిదాకా సుమారు రూ.15 కోట్ల దాకా ఖర్చుపెట్టి డెవలప్‌మెంట్, షెడ్ల నిర్మాణం చేపట్టారు. ఒక్కో షెడ్‌కు సుమారు రూ.45లక్షలు వెచ్చించి 16 షెడ్లను నిర్మించారు. 7 బోరు బావులను తవ్వించారు. 450 ఎకరాల చుట్టూ క్రూర మృగాలు రాకుండా 4.2 కి.మీ కంచె, 2 కి.మీ మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇంకా ఒక కిలోమీటర్ దూరం ఫెన్సింగ్ వేయాల్సి ఉంది. పశువుల మేత కోసం పచ్చి గడ్డి, నీరు పుష్కలంగా ఉన్నా, కేవలం 350 ఒంగోలు జాతి పశువులను మాత్రమే పెంచుతున్నారు. స్థానిక గో సంరక్షణ శాల అటవీ ప్రాంతంలో ఉండటం, పశువుల మేతకు, నీటికి ఇబ్బంది లేకపోవడంతో పశువులు ఆరోగ్యంగా ఉండాలి. వీటికి కావాల్సిన ఎండు గడ్డి, మినరల్ మిక్చర్ కూడా ప్రతి ఆదివారం కాంట్రాక్ట్ సంస్థ సరఫరా చేస్తున్నట్లు ఎఇ హరినాథ రెడ్డి తెలిపారు. అయినా ఇక్కడ పశువులు బక్కచిక్కి దర్శినమిస్తున్నాయి. కారణం పర్యవేక్షణా లోపంగా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం 350 పశువులకు గానూ 14 మంది గోపాలకులు, ఇద్దరు వెటరినరీ అసిస్టెంట్లు, ఒక ఏఓ ఉన్నారు. అయితే వీరిలో ప్రతిరోజూ సగం మంది కూడా పనిలో లేకపోవడం గమనించదగ్గ విషయం. కొత్తగా వచ్చిన వారు పనిభారం తట్టుకోలేక పనులకు నిలిచిపోతున్నారు. దీనికి తోడు వీరికి కాంట్రాక్టు సంస్థ కూడా చాలీచాలని జీతాలిస్తున్నట్లు గోపాలకులు తెలిపారు. వీటి పరిస్థితే ఇలా ఉంటే తితిదే సుమారు వెయ్యి గోవులను ఇక్కడకు పంపనున్నదని ఎఇ తెలిపారు. ఇప్పటికైనా టిటిడి అధికారులు ఇక్కడి గోసంరక్షణ శాలను స్వంతంగా పర్యవేక్షించి టిటిడి నిధులు వృథా కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వికృతమాల నిర్మాణాలను పరిశీలించిన హడ్కో ఛైర్మన్

ప్రజాశక్తి - తిరుపతి (మంగళం) ఎదల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భవన సదుపాయాలను హడ్కో ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మేడిది రవికాంత్ శనవారం పరిశీలించారు. రేణిగుంట మండలం విమానాశ్రయ సమీపంలో నిర్మిస్తున్న ఈ భవన సముదాయాలను హౌసింగ్ పిడి ధనంజయతో కలసి పరిశోదించారు. ఇప్పటికే 984 ఇళ్లు పూర్తి అయ్యాయని, ఒక్కో ఇంటి నిర్మాణం కోసం జెఎన్ఎన్‌యుఆర్ఎం రూ.3.90లక్షలు కేటాయించిందని, నిర్మాణాల ఉన్న 816 ఇళ్ల నిర్మాణ కోసం రూ.4.50లక్షలు కేటాయించిందని తెలిపారు. తిరుపతి నగర పరిధిలో వున్న పేదలకు ఈ ఇళ్లను కేటాయించనున్నారు. పూర్తి అయిన 984 ఇళ్లగాను లబ్ధిదారులు రూ.40వేలు చెల్లించాలని, 816 ఇళ్లకు రూ.90వేలు కట్టవలసి ఉంటుందని హౌసింగ్ అధికారులు తెలపారు. పర్యటనలో హౌసింగ్ ఇఇ మహేంద్ర, డిఇ బాలక్రిష్ణారెడ్డి, ఎఇలు రుక్మాందర్‌రెడ్డి, మురళీ, కాంట్రాక్టర్ గోపాలరెడ్డిలు పాల్గొన్నారు.

11న 'పరమహంస వార్షికోత్సవం'

ప్రజాశక్తి-శాంతిపురం మండల పరిధిలో కూతేగానిపల్లి వద్దనున్న పరమహసం యోగానంద విద్యాలయం 17వ వార్షికోత్సవం ఈ నెల 11న నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ ఆజాద్‌హుస్సేన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంఎల్‌సి గౌనివారి శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా, చెన్నైకి చెందిన అగర్వాల్ సమాజ్ అధ్యక్షులు ఎస్‌కె.రుంగ్టా గౌరవ అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల కమిటీ గౌరవ సభ్యులు జె.చక్రపాణిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పథకాలన్నీ మంజూరుచేస్తున్నాం: ఎంఎల్‌సి

ప్రజాశక్తి-శాంతిపురం మండల పరిధి 120పెద్దూరు, కనికెర, రేగడది న్నేపల్లి పంచాయతీల లో ఐదోవిడత జన్మభూమిలో భాగంగా ఐదోరోజు జరిగిన గ్రామసభలో రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ అధ్యక్షులు కె.హర్షవర్ధన్, ఎంఎల్‌సి గౌనివారి శ్రీనివాసు లు సంయుక్తంగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలోని బిసిలకు ఎటువంటి రుణపరిమితి నిబంధనలు లేకండా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమని తెలియజేశారు.ప్రభుత్వం ప్రజలు అడిగినవి, అడగనివీ మంజూరు చేస్తోందని మార్చి నెలాఖరుకు ఎన్‌టిఆర్ సుజలశుద్ధనీటి పథకం ప్రజలకు చేరువ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిడిసి ఎంఎస్ అధ్యక్షులు నడింపల్లి శ్యామరాజు, సిఎం పిఎ మనోహర్, ప్రత్యేకాదికారి దుర్గాప్రసాద్, జడ్‌పిటిసి శకుంతల, ఎంపిపి పుష్ప పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారమే జన్మభూమి లక్ష్యం

వికోట: ప్రజాసమస్యల పరిష్కార కోసమే జన్మభూమి మా ఊరు లక్ష్యమని ఎంపిపి సులోచనరంగనాథ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని ముదరందొడ్డి, యాలకల్లుపంచాయతీ కేంద్రాల్లో శనివారం జన్మభూమి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో వారు మాట్లాడుతూ ప్రజలందరి సహకారంతో మండలాన్ని ఓడిఎఫ్‌గా మార్చాలన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు రామచంద్ర నాయుడు, రంగనాథ్, రాంబాబు, బాబురావ్, సోము, ఓబుల్‌రెడ్డి, ఎంపిడిఒ బాలాజీ, తహశీల్దారు సుబ్రమణ్యం వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం

ప్రజాశక్తి-పెద్దపంజాణి: మండలంలోని ప్రతి కుటుంబానికి మరుగుదొడ్లు నిర్మించుకునే విధంగా అధికారులు ప్రజలు అవగాహన కల్పించాలని నోడల్ ఆఫీసర్ కేశవరామిరెడ్డి తెలిపారు. శనివారం జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఐదో రోజు మండలంలోని ముత్తుకూరు పంచాయతీలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటిని పరిశీలించి వీలైనంత త్వరగా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ప్రజలను కోరారు. అలాగే లబ్దిదారులకు బిల్లులు త్వరితగతిన మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

వైసిపిలోకి టిడిపి నాయకులు చేరిక

ప్రజాశక్తి-పలమనేరు:టిడిపికి చెందిన పలమనేరు మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి కుమారుడు టిసి బాబు, కాపుపల్లి రవీంద్రారెడ్డిలు వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి, నియోజకవర్గ నాయకులు ఆకుల గజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సదుం సమీపంలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలోకి చేరినవారిని జగన్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారని నాయకులు తెలిపారు.

13న సంక్రాంతి ముగ్గుల పోటీలు

ప్రజాశక్తి-పలమనేరు: ఈ నెల 13 న సంక్రాంతి పండుగను పురష్కరించుకుని పట్టణంలోని బాలికోన్నతపాఠశాలలో ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలుగుసాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షులు పి.తులసీనాథం నాయుడు,రసజ్ఞుల సమాఖ్య అధ్యక్షులు శ్రీపురం సీతారామయ్యలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.శనివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య పోటీలు జరుపబడునని పదిమంది విజేతలకు ప్రముఖులచే బహుమతులు అందజేస్తామని తెలిపారు.

తరచూ పంటపొలాలపై గజదాడులు

తీవ్రంగా నష్టపోతున్న రైతన్నలు

ప్రజాశక్తి-గుడిపల్లి


అరటితోటను పరిశీలిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు

అక్కడ తరచూ పంటపొలాలపై ఏనుగులు దాడులు చేస్తుంటాయి. సంఘటన జరిగిన ఆనవాలు ఉన్నప్పటి సమయం నుండి బిక్కుబిక్కుమంటు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకీడాల్సిన పరిస్థితి. రాత్రిపూట మరి ఆ భయం ఎక్కువ. ఇలా జరిగిన ప్రతిసారీ మొర్రోమంటూ అధికారులకు విన్నవించుకోవడమే తప్ప చేసేదేమీ లేదు. ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోగా అటవీ అధికారుల చూపు చుట్టచూపు మాత్రమే. ఈ వ్యవహారమంతా గుడిపల్లి మండలంలో స్పష్టంగా కనిపిస్తోంది.

మండలంలోని సోడిగానివూరు, కోడిగానివూరు గ్రామసమీపాల్లో ఉన్న అరటి, రాగికుప్పలు, వరి, క్యాబేజి, టమోటా పంటలపై గజరాజులు తొక్కిసలాడి ధ్వంసం చేశాయి. ఈ సంఘటన శనివారం వేగువజామున చోటు చేసుకుంది. ఆరుగాలం కష్టపడిన రైతులకు చేతికందేటప్పుడు ఇలా ధ్వంసానికి గురికావడంతో తలపై తువ్వాలు వేసుకొనే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా అటవీఅధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. జరిగినప్పుడు మాత్రమే చుట్టచూపుగా వచ్చి చూసివెళ్ళేవారికి తమ గోడు ఎలా తెలుస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పంట నష్టాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బిఆర్‌డి.సురేష్ పరిశీలించారు. ప్రభుత్వంపై చిందులు వేశారు.

మౌలిక సదుపాయాల కల్పనకే పెద్దపీట

ప్రజాశక్తి-పలమనేరు:
మున్సిపాలిటిలో మౌళిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని మున్సిపల్ కమీషనరు కె.రామచంద్రరావు తెలిపారు.శనివారం మున్సిపల్ పరిధిలోని 21 వార్డులో కౌన్సిలర్ కిరణ్‌కుమార్ అధ్యక్షతన జన్మభూమి -మాఊరు కార్యక్రమంలో భాగంగా 5వరోజు మౌళికసదుపాయాల గురించి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీధిలైట్ల నిర్వహణకు ప్రతి మున్సిపాలిటీ లో ప్రత్యేక ఏజెన్సీలకు ప్రభుత్వం అప్పజెప్పి ఎక్కడా ఇబ్బందుల తలెత్తకుండా ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.పట్టణంలోని అన్నీ వీధులలో సిసిరోడ్లు,డ్రైనేజి కాలువలను నిర్మిస్తున్నామని తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ మరుగుదొడ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు.బస్టాండ్ సమీపంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.స్వచ్ఛసర్వేక్షనలో భాగంగా ప్రతి ఇంటిలో పొడిచెత్త,తడిచెత్తను వేరు చేసి వుంచి పట్టణాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.ఈ కార్యక్రమంలో 18 వార్డు కౌన్సిలర్ కుట్టి,నోడల్ అధికారి షణ్ముగం,టిడిపి నాయకులు నాగరాజు,హేమంత్‌కుమార్‌రెడ్డి,బ్రహ్మయ్య,జన్మభూమి కమిటి సభ్యులు అధికారులు పాల్గొన్నారు

సిఐటియు ఆధ్వర్యంలో.......

21 వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సిఐటియు పట్టణకార్యదర్శి గిరిధర్‌గుప్తా ఆధ్వర్యంలో కార్యకర్తలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.వార్డులో దీర్ఘకాలికంగా పెండింగ్ లో వున్న ఇంటి పట్టాలను మంజూరు చేయాలని,ఎన్టీఆర్ గృహకల్పనలో లబ్దిదారులనుంచి సేకరించే డిపాజిట్ ను రద్దు చేసి ఉచితంగా నిర్మించి ఇవ్వాలని,కార్పోరేషన్ ద్వారా ఇచ్చే రుణాలను షూరిటీ లేకుండా మంజూరు చేయాలని కోరారు. ఆయన వెంట బిల్డింగ్ యూనియన్ నాయకులు నాగరాజు,శ్రీరాములు, అమరమ్మ,స్వరూప,మునెమ్మ తదితరుల పాల్గొన్నారు.

సిపిఎస్ విధానాన్ని రద్దుచేయండి

ప్రజాశక్తి-వరదయ్యపాళెం మండలంలోని ఎస్‌టియు ఉపాధ్యాయ సంఘం నాయకులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మండలంలో జరుగుతున్న జన్మభూమి కార్యక్రమంలో సిపిఎస్ రద్దుకు సంబంధించి వినతిపత్రాలను అందించడం జరుగుతుంది.ఇందులో భాగంగా శనివారం కలత్తూరులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో నోడల్ అధికారికి కొత్త పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దుచేయాలని వినతిపత్రాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌టియు మండల కార్యదర్శి ముకందరావు, దుర్గారావు, రాము, గోవిందస్వామి తదితరులు పాల్గొన్నారు.

పౌష్టికాహారంపై అవగాహన


కార్యక్రమంలో డాక్టర్ గోవింద్

తిరుపతి (మంగళం) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి సభల్లో ప్రజలు ఆయుర్వేద సేవలనే ఎక్కువగా వినియోగించుకొంటున్నారని చెంగనగుంట ఆయర్వేద వైద్యుడు డాక్టర్ ఎం. గోవిందు ఓ ప్రకటనలో తెలిపారు. రావిళ్ల వారిపల్లె, వెంకట్రమణపురం, నెన్నూరు, బోయల గడ్డ, చింతకాల్వ మొదలగు ప్రాంతాల్లో జరిగిన జన్మభూమి సభల్లో ఎక్కువమంది ప్రజలు ఆయుర్వేద మందులను వాడటం జరిగిందన్నారు. శనివారం బోయలగడ్డ అత్తిపుత్తూరు పిఆర్‌సి సెంటర్‌లో విరుద్ధ ఆహారమే అర్ధ ఆయుష్షకు కారణం అనే అంశంపై వైద్యుడు గోవిందు ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలంలో తినే ఆహారంపై సరైన జాగ్రత్తలు పాటించడంలేదన్నారు. ప్రజలు ఆహార అలవాట్లపై నియంత్రణ కలిగి ఉంటే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ ఆయుర్వేద వైద్యులు వై సుబ్బరాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునివేలు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలు కొందరికేనా..?

ప్రజాశక్తి-పెద్దపంజాణి:
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కొందరికే పరిమితం అవుతున్నాయే తప్ప అసలైన నిరుపేదలకు దక్కటం లేదని మండల మాలమహానాడు అధ్యక్షులు టియం మంజునాథ్ అధికారులను, ప్రజాప్రతి నిధులను నిలదీశారు .శనివారం ముత్తుకూరు పంచాయితీ లో జన్మభూమి- మాఊరు కార్యక్రమం ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సభకు హాజరై మాట్లాడు తూ పంచాయితీలో బిసి,ఎస్‌సి,ఎస్‌టి,మైనారిటీ కార్పోరేషన్ ధరఖాస్తు చేసుకున్నారని వారిలో 400 మంది ఇంటర్వ్యూలకు హాజరైన ఏ ఒక్కరికీ ఇచ్చిన పాపానా పోలేదని టిడిపి మండలాధ్యక్షులు శ్రీరాములను, జన్మభూమి కమిటీ సభ్యులను నిలదీశారు. ఎన్టీఆర్ హౌసింగ్,రేషన్‌కార్డులు, మరుగుదొడ్లు లను అర్హులకు కాకుండా జన్మభూమి కమిటీ సభ్యుల అనుకూలంగా వుండే వారికి మంజూరు చేయటం ఏమిటని ప్రశ్నించారు.అక్రమంగా మోటార్లు పెట్టి నీటిని తోడేస్తున్న వారిపై పలుమార్లు విన్నవించిన అధికారులు పట్టించుకోవడంలేదని వాపోయారు. పంచాయితీలో అర్హులైన నిరుపేదలు స్థానికంగా వున్న వారికే ప్రభుత్వభూములను పంచకుండా చట్టవిరుద్ధంగా రాజకీయ ఒత్తిడితో వేరే వారికి పట్టాలివ్వటంలో ఆంతర్యంయేమిటని ప్రశ్నించారు. ఆయన వెంట ముత్తుకూరు గ్రామప్రజలు సి.వెంకటరమణ, భయప్ప, కిరణ్‌కుమార్, కదిరప్ప, జయప్ప, మున్నా, రవిగౌడు,పరమేశ్వరగౌడు మరియు దళితుల నాయకులు పాల్గొన్నారు.

ప్రజాశక్తి
www.prajasakti.com
చిత్తూరు
ఆదివారం 7 జనవరి 2018

రెక్టార్‌గా 'జీవిత సాఫల్యం'

రెండేళ్ల పాలనపై ఆచార్య భాస్కర్

ప్రజాశక్తి - క్యాంపస్

శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయంలో రెక్టార్‌గా రెండేళ్లపాటు అందరి సహకారంతో ఉత్తమ సేవలు అందించానని, 'జీవితం సాఫల్యం' అయ్యిందని ఆచార్య మచ్చా భాస్కర్ చెప్పారు. రెక్టార్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మీడియాతో ఆయన ముచ్చటించారు. 2016, జనవరి 6న సిఎం చంద్రబాబునాయుడు ఆశీస్సులతో రెక్టార్‌గా తనకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. గత రెండు సంవత్సరాలుగా ఉపకులపతి ఆచార్య ఆవుల దామోదరం సహాయ, సహకారాలతో వర్సిటీలో ఉత్తమ సేవలు అందించే అవకాశం దక్కిందన్నారు. ఇటీవల జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషించానన్నారు. విద్యా రంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా వర్సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం అయినట్లు వెల్లడించారు. వర్సిటీకి అరుదైన 'నాక్ ఏ' గుర్తింపు రావడం, ప్రతిష్టాత్మక జాతీయ సైన్స్ కాంగ్రెస్, జాతీయ వీసీల సదస్సు (ఐయూఏ), భారత ఆర్థిక సంఘం (ఐఈఏ) వంటి సదస్సులను విజయవంతంగా నిర్వహించడంలో తాను వర్సిటీ ఉపకులపతితో కలిసి ముఖ్య భూమిక పోషించడం హర్షదాయకమన్నారు. ఈ రెండేళ్ల కాలంలో వర్సిటీలో పలు సంస్కరణలను పెద్ద ఎత్తున చేపట్టామని, రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష మేరకు విశ్వవిద్యాలయం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. వర్సిటీలోని ఫార్మశీ కోర్సును ప్రత్యేక ఫార్మశీ కళాశాల ఏర్పాటు చేశామని, లా కోర్సులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతిని సాధించినట్లు వెల్లడించారు. వర్సిటీ బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో విశేష ప్రతిభను కనబరిచిందని, ఇందుకు నిదర్శనంగా గత రెండు సంవత్సరాల్లో అనేక అవార్డులు, ప్రసంశలు విశ్వవిద్యాలయానికి దక్కినట్లు పేర్కొన్నారు. అమెరికాలోని మహర్షి వేదిక్ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని వర్సిటీలోని బోధన, బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థులకు యోగా శిక్షణ అందించినట్లు వెల్లడించారు. వర్సిటీకి ఉన్నత సేవలు అందించడంలో సహకరించిన ఉపకులపతి ఆచార్య దామోదరానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా వర్సిటీ అభివృద్ధిపథంలో నడిపించడంలో సహకరించిన అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థి సంఘాలు, పరిశోధకులు, విద్యార్థులకు ఆయన ధన్యవాదాలు తెలుపారు. స్విమ్స్‌లో ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా, హైదరాబాద్‌లోని నిమ్స్‌కు ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్‌గా, ఎస్వీయూ జంతుశాస్త్రంలో విభాగాధిపతిగా, సాప్ కోఆర్డినేటర్‌గా, యూజిసి ఇనోవేటివ్ ప్రోగ్రాం-ఎనిమల్ బయోటెక్నాలజీ కోఆర్డినేటర్‌గా సేవలు అందించారు. 2016 జనవరి నుంచి ఎస్వీయూ రెక్టార్‌గా సేవలు అందిస్తున్నారు. శ్రీలంకలో పర్యటించి వయాంబా విశ్వవిద్యాలయం, నేషనల్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ అథారిటీతో ఎస్వీయూకు ఎంఓయూలను నిర్వహించారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ పరిశోధన సంస్థల్లో సభ్యులుగా క్రియాశీలక పాత్రను పోషిస్తున్నారు. అదేవిధంగా వివిధ పరిశోధన బోర్డులు, బిఓఎస్ బోర్డులకు చైర్‌పర్సన్‌గా, సభ్యులుగా, ఎనిమల్ ఎథిక్స్ కమిటీలకు సభ్యులుగా సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ఇటీవల వరల్డ్‌వైడ్ అచీవర్స్ సంస్థ నుంచి "బెస్ట్ రీసెర్చ్‌ర్ ఇన్ హెల్త్‌కేర్ - ఆంధ్రప్రదేశ్" అవార్డును, 'వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్' సంస్థ "లైఫ్ టైం అచీవ్‌మెంట్ ఇన్ ఎనిమల్ బయోటెక్నాలజీ అవార్డు-2017" (జీవిత సాఫల్య పురస్కారం)ను 2016లో 'ఎక్సలెన్స్ అవార్డు ఫర్ రిలిజియస్ హార్మోనీ-2016' అవార్డును 2015లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 'ఉత్తమ అధ్యాపక అవార్డు'ను పొందారు.



'అభ్యున్నతి'కి శ్రీకారం !

- జిల్లాలో కొత్త పథకం అమలుకు రూపకల్పన ?
- మహిళా సంఘాలకు కనీస ఆదాయమే ధ్యేయం
- తొలి దశలో 1.50 లక్షల కుటుంబాలకు ప్రయోజనం

ప్రజాశక్తి- తిరుపతి సిటీ ప్రతినిధి

ప్రతి కుటుంబానికి నెలకు రూ.10 వేలకు పైగా ఆదాయం లభించేలా చూడాలన్నది సిఎం చంద్రబాబు నాయుడు ఆలోచన. డ్వాక్రా సంఘం సభ్యులకు వివిధ పథకాల కింద ఆర్థికంగా ఆసరా కల్పించడంతో పాటు వివిధ అంశాలలో నైపుణ్యాభివృద్ధికి శిక్షణ కూడా అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గుంటూరు తరహాలో చిత్తూరులోనూ అమలుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

మూడేళ్ల ఎటువంటి కార్యకలాపాలు లేక స్వయం సహాయక సంఘాలు నిస్తేజంగా మారాయి. ఉత్పాదకతపై దృష్టి సారించకపోవడంతో పొదుపు ఉద్యమం గాడి తప్పింది. ఫలితంగా ప్రధాన లక్ష్యమైన ఆర్థిక తోడ్పాటు, మహిళా సాధికారతకు విఘాతం ఏర్పడుతోంది. మహిళా సంఘాల కుటుంబాలకు ప్రతి నెలా కనీస ఆదాయం లభించేలా జిల్లా యంత్రాంగం వినూత్న ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో 'అభ్యున్నతి' అనే కొత్త పథకానికి యంత్రాంగం శ్రీకారం చుట్టనుంది. జిల్లాలో ఒకటిన్నర లక్షల కుటుంబాలకు తోడ్పాటు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

ఆర్థికాభివృద్ధే ధ్యేయం

జిల్లాలో దాదాపు 25 నుంచి 30 శాతం కుటుంబాలు నెలకు రూ.10 వేల కంటే తక్కువ ఆదాయం పొందుతున్నట్లు తేలింది. ఇప్పటి వరకు అధికారులు సరిగా శ్రద్ధ పెట్టకపోవడంతో సుమారు 2 లక్షల మంది వరకు పేదరికంలో మగ్గుతున్నారు. నాలుగు రకాలుగా వివరాలను సేకరిస్తున్నారు. మొదటి దశలో.. సంబంధిత కుటుంబం నెలవారీ ఆదాయం, వారి జీవనాధారం, అందించాల్సిన చేయూత వంటి వివరాలు తీసుకుంటున్నారు. మిగిలిన దశల్లో గ్రామ, మండల, ఏరియా కోఆర్డినేటర్ స్థాయిల్లో సాగుతోంది. అంతా పూర్తయిన తర్వాత సమగ్ర చిత్రం రానుంది.

అడుగున ఉన్న 30 శాతంపై..

లెక్కింపు ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఉండడంతో.. అప్పటి వరకు వేచి చూడకుండా పాక్షికంగా వచ్చిన వివరాలతో అమలు చేయబోతున్నారు. ఇందులో భాగంగా సంబంధిత కుటుంబాలపై దృష్టి సారించనున్నారు. వెలుగు ప్రాజెక్టు కింద అమలయ్యే వివిధ పథకాల్లో వీరికి ప్రాధాన్యం ఇస్తారు. అనంతరం ప్రాజెక్టులో వివిధ ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో అమలయ్యే పథకాలనూ వర్తింపజేయనున్నారు. తద్వారా పేద కుటుంబాలకు ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇతరులతో సమానంగా ఆర్థిక పరిస్థితి వచ్చే వరకు ప్రత్యేక శ్రద్ధ చూపనున్నారు. ప్రస్తుత జీవనోపాధులు మరింత గిట్టుబాటు అయ్యేలా మార్కెటింగ్ వసతి మెరుగుపర్చడం, వివిధ రంగాల్లో రాణించేందుకు శిక్షణ కూడా ఇస్తారు. ఈ నేపథ్యంలో 'అభ్యున్నతి' పథకం కింద తొలి దశలో ఒకటిన్నర లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చనున్నారు. ఇప్పటికే గుంటూరు లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ పథకాల ద్వారా మహిళలకు చేయూత

ఉపాధి హామీ నిధులతో చేపట్టిన మొక్కల పెంపకంలోనూ ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి కి.మీ. దూరానికి 400 మొక్కలను నాటారు. జిల్లాలో 1000 కి.మీ. మేరకు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వీటికి నీరు పెట్టడానికి ప్రతి కి.మీ.కు ఇద్దరు వృక్షసేవకుల చొప్పున తీసుకుంటారు. వీరు పచ్చదనం పెంపు కోసం పనిచేయాలి. ఒక్కొక్కరికి గరిష్ఠంగా 200 మొక్కల బాగోగులను చూడాలి. ఇందుకు 2వేల మందిని నియమించనున్నారు.స్త్రీ నిధి ద్వారా రుణాలను ఈ ఆర్థిక సంవత్సరంలో 5 వేల మందికి ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక కింద వచ్చే ప్రయోజనాలను 2 వేల మంది వరకు అందేలా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

జనరిక్ మందులను ప్రోత్సహించేందుకు ఎక్కువ దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. అన్ని మండల కేంద్రాలు, పురపాలికల్లో రానున్నాయి. ఇలా జిల్లాలో దాదాపు 50 దుకాణాలు వస్తాయి. ఒక్కో దాంట్లో ఫార్మాసిస్టు, కంప్యూటర్ ఆపరేటర్ అవసరం. వీటిల్లో వంద మందికి అవకాశం దక్కుతుంది. పశు సంవర్ధక శాఖ అమలు చేసే ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు పథకం కింద సెర్ప్‌తో కలసి ఖరీఫ్‌లో లబ్ధిదారులను ఎంపికచేశారు. 2వేల మందికి ఈ పథకం కింద ప్రయోజనం కలగనుంది. ఇదే శాఖ ఆధ్వర్యంలో 'మన కోడి' పథకం కింద 20 వేల కుటుంబాలను ఎంపిక చేయనున్నారు.వీటితో పాటు పాడి పశువుల పంపిణీ, వివిధ కార్పొరేషన్ల రుణాల మంజూరు, పరిశ్రమల శాఖ అందించే రవాణా వాహనాలు, ట్రక్కులను అందజేస్తారు. మత్స్యశాఖ, డ్వామా, ఉద్యాన, సూక్ష్మనీటి సేద్య శాఖల ఆధ్వర్యంలో అమలయ్యే పలు పథకాలలో లబ్ధిదారుల ఎంపికలో డ్వాక్రా సంఘాల కుటుంబ సభ్యులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.



గుత్తా మునిరత్నం జన్మదిన వేడుకలు



ప్రజాశక్తి - తిరుపతి (మంగళం)

గుత్తా మునిరత్నం 83వ జన్మదిన వేడుకలన రాష్ట్రీయ సేవాసమితి కార్యాలయంలో ఘనంగా జరిగింది. బుద్ధిమాంద్యత్వం పిల్లల మధ్య ఆయన కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాస్ సంస్థ ద్వారా మరింత మందికి సేవలను వర్తింపజేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిదులు, రాస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఆధార్ సెంటర్ల కుదింపుతో

ప్రజల అవస్థలు

12 సెంటర్లకు గాను ఒకే సెంటర్

గంటల తరబడి క్యూలైన్లలో

ప్రజాశక్తి-మదనపల్లె రూరల్:

అతిపెద్ద రెవెన్యూ డివిజన్ కేంద్రమైన మదనపల్లెలో గతంలో 12 ఆధార్ సెంటర్లు ఉండేవి వాటిని కుదించి ప్రస్తుతం ఒకే ఒక్క ఆధార్ సెంటర్‌తో అధికారులు కాలం గడుపుతున్నారు. మారుమూలల పల్లెల నుంచి పనుల నిమిత్తం వచ్చే ప్రజలు ఒక్క సెంటర్‌లో పనులు కాక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉన్న ఒక్క సెంటర్లో నంబర్ పద్ధతిలో ప్రజలకు సీరియల్ నంబర్లు ఇచ్చి పంపుతున్నారు. ఏపని చేసుకోవాలన్నా గంటల తరబడి క్యూలైన్లల్లో నిలబడాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. మదనపల్లె ప్రధాన కేంద్రంగా ఉండటంతో తంబళ్ళపల్లె, పెద్దమండ్యం, పిటియం, నిమ్మనపల్లె, రామసముద్రం, బి.కొత్తకోట, మొలకలచెరువు తదితర మండలాల ప్రజలు ఎక్కువుగా మదనపల్లెకు వస్తుంటారు. ఒక్క ఆధార్ సెంటర్‌తో పనులు సక్రమంగా జరగడం లేదంటూ ప్రజలు విఆర్‌ఓలకు, తహశీల్దార్‌కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా లాభంలేకపోయింది. గతంలో ఉన్న ఆధార్ సెంటర్లను కుదించి ప్రస్తుతం రెడ్డప్పనాయుడుకాలనీ వద్ద మీ సేవ సెంటర్ నందు మాత్రమే సేవలందిస్తున్నారు. ఇది సరిపోవడం లేదని సిటియం రోడ్డులోని ఆంధ్రాబ్యాంకు వద్ద సెంటర్‌ను ఏర్పాటు చేసినా అది మూన్నాళ్ల ముచ్చటగానే మూత పడటంతో ఆధార్‌కార్డు అనుసంధానం, క్రమబద్ధీకరణ చేసుకొనుటకు, ఆధార్‌కార్డులో చేర్పులు, కూర్పులు వంటివి చేసుకోవాలంటే నానా తిప్పలు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులు వేలిముద్రలు రాక పింఛన్లు కోల్పోతున్నామని మండల కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. వారం ముందు ఆంధ్రాబ్యాంకులో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రం కూడా ఇప్పుడు పని చేయడం లేదు. 7 నెలలుగా మదనపల్లె మండలంలో ఏ ఒక్క ఆధార్ సెంటర్ కూడా పూర్తి స్థాయిలో పని చేయడం లేదని, ఆధార్ కార్డు తీసుకోవడానికి ఎక్కడికి వెల్లాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావున ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఆధార్ సెంటర్లను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.



పట్టణంలోని మీ సేవా కేంద్రం

గోల్డెన్‌వ్యాలీ రెసిడెన్సియల్ స్కూల్‌లో మెట్రిక్ మేళా

ప్రజాశక్తి - కురబలకోట:

స్థానిక అంగళ్ళు సమీపంలో గల గోల్డెన్‌వ్యాలీ రెసిడెన్సియల్ స్కూల్ నందు మెట్రిక్‌మేళ నిర్వహించినట్లు పాఠశాల కరస్పాడెంట్ నిరూపలత రెడ్డి తెలిపారు. శనివారం డిఎడ్ విద్యార్థుల ద్వారా ఈ మెట్రిక్ మేళను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్యకరమైన తినుబండారాల గురించి తెలియజేయడానికి ఈ మెట్రిక్ మేళ నిర్వహించినట్లు ఆమె అన్నారు. అలాగే ప్రతి విద్యార్థి కూడా భయట బండ్ల మీద దొరికే తినుబండారాలు ఎక్కువుగా తీసుకోరాదన్నారు. సొంతంగా ఇంటి వద్దనే తయారు చేసుకునే విధంగా విద్యార్థులు అలవాటు పడాలని ఆమె తెలిపారు. మెట్రిక్ మేళ నందు వివిధ రకాల తినుబండారాలు, ఆభరణాలు, బంఫర్‌డ్రా ఆటలు వంటివి మెట్రిక్ మేళ ద్వారా ప్రదర్శించడంతో విద్యార్థులను ఆకట్టుకున్నాయి. తినుబండారాలు అయిన బర్గర్, పాకం పప్పు, సునుండలు, నిప్పట్లు, పాయసం, జ్యూస్‌లు, పెరుగువడ, మరెన్నో తినుబండారాలు చేసి విద్యార్థులు ప్రదర్శనగా పెట్టి వాటిని అమ్మారు. ఈ కార్యక్రమంలో డిఎడ్ అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.





మెట్రిక్ మేళను ప్రారంభిస్తున్న కరస్పాండెంట్ నిరూపలతారెడ్డి, మెట్రిక్ మేళ నందు తినుబండారాలు ప్రదర్శిస్తున్న డిఎడ్ విద్యార్థులు

హస్తకళ మేళా ప్రారంభం

ప్రజాశక్తి-తిరుపతి రూరల్

సంక్రాంతి సందర్భంగా తిరుచానూరులోని శిల్పారామంలో శనివారం హస్తకళ మేళాను కలెక్టర్ ప్రద్యుమ్న ప్రారంభించారు. ఈనెల 6వ తేది నుంచి 15వ తేది వరకూ కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ సహకారంతో గాంధీ శిల్ప బజార్ పేరుతో మేళాను నిర్వహిస్తున్నట్లు శిల్పారామం ప్రత్యేకాధికారి బి.జయరాజ్ తెలిపారు. దాదాపు 20 రాష్ట్రాల హస్తకళాకారులు ఈ మేళాలో పాల్గొని తాము తయారుచేసిన కళాఖండాలను ప్రదర్శించడంతో పాటు విక్రయిస్తారని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం లేకుండా ప్రజలకు తక్కువ ధరకే చేతి వృత్తి కళాఖండాలను అందించడమే శిల్పారామం ముఖ్య ఉద్దేశమన్నారు. తద్వారా ఇటు హస్తకళాకారులు, అటు ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. అలాగే ప్రాచీన చేతి వృత్తికళలు అంతరించిపోకుండా బావి తరాలకు అందించే వారధిగా శిల్పారామం పనిచేస్తుందన్నారు. పల్లె వాతావరణాన్ని నేటి తరం పట్టణ ప్రజలకు పరిచయం చేయడానికి శిల్పారామం దోహదపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేళాను పట్టణ ప్రజలు, స్థానిక గ్రామస్తులు సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు.

ముమ్మరంగా అభివృద్ధి పనులు

తిరుపతి శిల్పారామాన్ని కోటీ యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించనట్లు జయరాజ్ తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోని 50 ఎకరాల్లో మాదాపూర్ శిల్పారామాన్ని మురిపించేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ ఎడి డివి.శ్రీనాథ్ మాట్లాడుతూ హస్తకళలను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా గాంధీ శిల్ప బజారును ఏడాది పొడవునా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల సంస్కృతి కళాఖండాలను పరిచయం చేసుకునేందుకు విద్యార్థులకు ఇదో మంచి అవకాశమని తెలిపారు. మేళాలో వంద స్టాల్స్‌లో ప్రదర్శనలతో పాటు విక్రయాలు జరుగుతాయన్నారు. ప్రజలందరూ మేళాను సందర్శించి హస్తకళాకారులను ప్రోత్సహించాలని కోరారు. ప్రతి రోజూ సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో శిల్పారామం లైజనింగ్ ఆఫీసర్ శివరామకృష్ణ, పరిపాలనాధికారి కృష్ణప్రసాద్, శిల్పారామం సిబ్బంది పాల్గొన్నారు.







ప్రజల వద్దకే అధికారులు

నగర కమిషనర్ బాలసుబ్రమణ్యం



సమావేశంలో మాట్లాడుతున్న నగర కమిషనర్ బాలసుబ్రమణ్యం

చిత్తూరు అర్బన్: ప్రజల వద్దకే అధికారులు వచ్చేలా ప్రభుత్వం జన్మభూమి సభలు నిర్వహిస్తున్నట్లు నగర కమిషనర్ బాలసుబ్రమణ్యం తెలిపారు. శనివారం స్థానిక 29,38 డివిజన్లలో జన్మభూమి మా ఊరు సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా 29, 38 డివిజన్లలో ఏడా పాటు పాటు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు ఎన్‌టిఆర్ గృహకల్ప లబ్ధిదారులు వివరాలతో ఆటు ఎన్‌టిఆర్ బరోసాక్రింద మంజూరు చేసి ఫించన్ వివరానలు ప్రజలకు తెలియజేశారు. సిఎం ప్రసంగాన్ని వీడియో ద్వారా ప్రజలకు చూపించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు వసంత్‌కుమార్, వనితా శ్రీనివాస్, స్త్రీ శిశు సంక్షేమశాఖ, హౌసింగ్, అధికారులు పాల్గొన్నారు.

బంగారుపాళ్యం: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపిపి సుచిత్ర అన్నారు. శనివారం మండలంలోని కీరమంద, పొదలమడుగు, టేకుమంద గ్రామాల్లో మండల ప్రత్యేకాధికారి నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్థులు మరుగుదొడ్డి బిల్లులు మంజూరు చేయలేదని, ప్రభుత్వం మరుగుదొడ్డి నిర్మించుకోవాలని చెప్పడంతో మరుగుదొడ్డి పనులు ప్రారంభించామని పూర్తయినా బిల్లులు మంజూరు కాలేదని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి కళావతి, తహశీల్దార్ మురళి, ఎంపిడిఓ దయానంద్, సర్పంచ్‌లు నిర్మల, లక్ష్మీదేవి, మంజుల, ఎంపిటిసి శ్రీనివాసులు, పలువురు మండలాధికారులు, నాయకులు జయప్రకాష్, థామస్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు



ఆటోడ్రైవర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్ఐ విక్రమ్

ప్రజాశక్తి-గుడిపాల

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. శనివారం నరహరిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆటోడ్రైవర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండలంలో రోడ్డు సరిగా లేవని డ్రైవింగ్ నెమ్మదిగా చేయాలన్నారు. అలాగే పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులను తరలించరాదన్నారు. ఆటోడ్రైవర్లు యూనిఫారాలు తప్పనిసరిగా వేసుకోవాలని, ప్రతి ఒక్కరికీ పోలీస్‌నంబర్లు అందజేస్తామన్నారు.

ఆర్‌టిసి బస్సు ఏర్పాటు చేయాలని విద్యార్థుల వినతి

ప్రజాశక్తి-గుడిపాల

ఆర్‌టిసి బస్సును తమ మార్గంలో రద్దు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని శనివారం పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు నిరసన తెలిపారు. మండలంలోని మండిక్రిష్టాపురానికి ప్రతి రోజూ ఆర్‌టిసి బస్సు వచ్చేదని, దీంతో కళాశాల, పాఠశాలలకు సజావుగా వెళ్లేవారిమన్నారు. అయితే ప్రస్తుతం ఆర్‌టిసి బస్సు నడపకపోవడం వల్ల మండల ప్రత్యేకాధికారి సాయినాథ్‌కు విద్యార్థులు వినతి చేశారు. శనివారం బొమ్మసముద్రం కళాశాల విద్యార్థులు ఈ మేరకు వినతి చేశారు. దీనికి స్పందించిన సాయినాథ్ ఆర్‌టిసి యాజమాన్యంతో మాట్లాడి బస్సు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఆగని ఎర్రచందనం అక్రమ రవాణా

తరలిపోతున్న ప్రకృతి సంపద
సిసి కెమెరాలు ఉన్నా ఫలితం సున్నా
నిద్రావస్థలో అధికారులు

ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్

జిల్లాలోని శేషాచలం అడవులో లభించే ఎర్రచందనం అక్రమరవాణాను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా పోలీసులు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఎర్రచందనం స్మగర్లు ఎర్రబంగారాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అడవిలో కూంబింగ్, చెక్‌పోస్టుల ఏర్పాటు, సిసి కెమెరాల నిఘా పెంచినా ఎర్ర కూలీలను అడవుల్లోకి రానివ్వకుండా అధికారులు అడ్డుకోలేక పోతున్నారు. ఇటీవల శేషాచలం అడవుల్లో స్మగర్లు పోలీసులపై రాళ్ళు రువ్వడం, చిత్తూరు ఆర్‌టిసి బస్టాండ్‌లో హోంగార్డులు ఎర్రచందనం కూలీలను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం, భాకరాపేటలో ఎర్రచందనం డంప్ బయటపడటమే ఇందుకు నిదర్శనం.

ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా నివారించలేకపోతోంది. అటవీశాఖ చెక్‌పోస్టుల సంఖ్య



పెంచి తనిఖీలు చేస్తున్నా అక్రమ రవాణా ఆగడం లేదు. అటవీ శాఖ, పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నా తరచూ ఎదో ఒక ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను స్మగర్లు జిల్లా, రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. చివరకు అటవీ అధికారులు స్మగర్లు, ఎర్రచందనం చెట్లు నరికే కూలీలను గుర్తించేందుకు అటవీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అడవుల్లో స్మగర్ల కదలికలను గుర్తించి అప్పటికప్పుడు దాడులు చేసేందుకు వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. అయినా ఇవేమీ సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఎర్రచందనం అక్రమ రవాణా ఆగలేదు. ఎర్రచందన దుంగల స్మగ్లింగ్ మామూలైపోయింది. కోట్ల విలువైన ఎర్రచందన సంపదను కొల్లగొట్టేందుకు స్మగర్లు పథకాలు రచిస్తూనే ఉన్నారు. ఎర్రచందనం అక్రమరవాణాపై అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అటు పోలీస్ సిబ్బందికి ఇటు అటవీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినా ప్రయోజనం మాత్రం ఆశించిన మేరకు కనిపించడం లేదు.

సిసి కెమెరాల నిఘా ఏది..

ఎర్రచందనం అక్రమరవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి అక్కడే తనిఖీ కోసం ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు ఉన్నా వాహనాల రాకపోకలకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు కాకపోవడంతో ఏ నంబర్ గల వాహనం ఏ సమయంలో వెళ్లింది, ఏ లగేజీతో వెళ్లిందనే వివరాలు నమోదు కావడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఫారెస్టు చెక్‌పోస్టులు, పోలీసుశాఖ రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక నిఘా చెక్‌పోస్టులను కట్టుదిట్టం చేయడంతో పాటు సీసీ కెమెరాల నిఘా పెంచితే ఎర్రబంగారాన్ని జిల్లా సరిహద్దులు దాటిపోకుండా అడ్డుకోవచ్చని సీనియర్ పోలీస్ అధికారులు, ఫారెస్టు అధికారులు సూచిస్తున్నారు.

జన్మభూమిలో వైద్యశిబిరం

ప్రజాశక్తి-రామచంద్రాపురం

అర్హులైన వారందరికీ పింఛన్లు పంపిణీ చేస్తామని ఎంపిపి బిందుమాధవి అన్నారు. శనివారం మండలంలోని సి.వి.పురం, మిట్టకండ్రిగ, కొత్తకండ్రిగ పంచాయతీలలో జన్మభూమి, మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి బిందుమాధవి మాట్లాడుతూ తెల్లరేషన్‌కార్డు కలిగి 60 ఏళ్ళు పైబడి ఉన్న అర్హులకు పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు ఏర్పరచుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలన్నారు. ఇంత వరకూ గృహాలు నిర్మించుకోని పేదలు ఎన్‌టిఆర్ గృహాలకు దరఖాస్తు చేసుకుని గృహాలు నిర్మించుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారన్నారు. బాలింతలు, గర్భిణులు స్థానిక ప్రభుత్వాస్పత్రులలో ప్రతి నెలా వైద్య పరీక్షలు నిర్వహించుకుని వైద్యాధికారి సలహాలను పాటించాలన్నారు. విద్యార్థులకు సక్రమమైన



వైద్యశిబిరంలో మందులు పంపిణీ చేస్తున్న దృశ్యం

విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. ఎంపిపి నిధులు, జడ్‌పిటిసి నిధులతో మండలాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కనకనర్సారెడ్డి, స్పెషల్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి, ఇఒపిఆర్‌డి రవీంద్రనాథ్‌రాగూర్, తహశీల్దార్ లోకేశ్వరి, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చిన్నబాబు, జడ్‌పిటిసి గౌరీ బాబు యాదవ్, కోర హరిప్రసాద్, మహేష్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

నేడు ప్రభుత్వ పాఠశాలలకు సెలవు లేదు

ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్

జిల్లాలోని ప్రభుత్వపాఠశాలకు ఆదివారం సెలవు లేదని జిల్లా అధికారులు ఆదేశాలిచ్చారు. జన్మభూమి జరుగుతున్న నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. జన్మభూమి కార్యక్రమాలకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు కచ్చితంగా పాల్గొనాలని తెలిపారు.

రైల్వే రోడ్డు పరిశీలన

ప్రజాశక్తి-గుడిపాల

గురునత్తం గ్రామానికి వెళ్ళేందుకు దారి సౌకర్యం కల్పిస్తామని ఆర్‌డిఓ కోదండరామిరెడ్డి తెలిపారు. బొమ్మ సముద్రం రైల్వే ట్రాక్ వద్ద మరొక ట్రాక్‌ను వేసేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో గురునత్తం వెళ్లడానికి దారి లేదు. అయితే రైల్వే ట్రాక్ కింద దారి ఉండటం వల్ల వర్షం వస్తే ఇబ్బందులు పడుతున్నామని ఆర్‌డిఓకు తెలపడంతో ప్రత్యామ్నాయంగా పైపులు వేసి నీటిని వంకలోకి వదులుతామని ఆర్‌డిఓ తెలిపారు. రైల్వే ట్రాక్ పూర్తికాగానే నూతన దారి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ బెన్నురాజ్, ఎంపిటిసి కలైఅరసి, సర్పంచ్ ప్రతాప్‌రెడ్డి, పాల్గొన్నారు.



దారి సమస్యపై గ్రామస్థులతో మాట్లాడుతున్న ఆర్‌డిఓ

రాబోవు ఎన్నికలలో వైసిపిదే విజయం

ప్రజాశక్తి-పాకాల

రాబోవు ఎన్నికలలో విజయం వైసిపిదేనని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. శనివారం దామలచెరువు మ్యాంగో నగర్‌లోని కళ్యాణమండపంలో జగన్ పాదయాత్రపై ఎంఎల్ఎ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఢిల్లీలోని ఇతర పార్టీల నాయకులు జగన్ పాదయాత్ర స్పందన గుర్తించి రాబోవు ఎన్నికలలో వైసిపిదే విజయమంటున్నారన్నారు. ఎంఎల్ఎ చెవిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు జగన్ అడులో అడుగు వేసి మనమందరం ఆయనను ముందుకు నడిపిద్దామన్నారు. ప్రభుత్వం పై ఉన్న ప్రజావ్యతిరేకత భావనే వైకాపా విజయానికి మార్గమవుతుందన్నారు. దీనికి తోడు కార్యకర్తలు, పార్టీ నాయకులు, అభిమానులు మరింత కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ తుడా చైర్మన్ ఎల్‌వి ప్రభాకర్‌చౌదరి, మాజీ ఎంఎల్ఎ జయదేవ్‌నాయుడు, రాష్ట్ర సేవాదల్ అధ్యక్షుడు చెన్నకేశవరెడ్డి, సంయుక్త కార్యదర్శి విక్రమ్‌రెడ్డి, బాబురెడ్డి, జనార్ధన్‌రెడ్డి, నరసారెడ్డి, రాజారెడ్డి.. లోక, శ్రీధర్‌రెడ్డి, జ్యోతిరెడ్డి, వినాయక, రహీమ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం



సమావేశంలో మాట్లాడుతున్న ఎంఎల్‌సి సునీత

తవణంపల్లి: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎంఎల్‌సి పోతుల సునీత అన్నారు. శనివారం మండలంలోని తెల్లగుండ్లపల్లి, కె.పట్నం, నల్లిశెట్టిపల్లి తదితర పంచాయతీల్లో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంఎల్ఎ లలితకుమారి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో తాగునీరు, సిసి రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారన్నారు. ప్రతి పేదవారికి ఇల్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరా శాఖ డైరెక్టర్ సప్తగిరి ప్రసాద్, ఎంపిపి సరళకుమారి, జడ్‌పిటిసి వెంకటేశ్వరచౌదరి, వైస్‌ఎంపిపి భాస్కర్‌నాయుడు, అర్లగిరి చైర్మన్ జెట్టిపల్లి శ్రీనివాసులు, ఎంపిడిఓ రవికుమార్, తహశీల్దార్ వరలక్ష్మీ, సర్పంచులు అమరనాథనాయుడు, కుమార్‌నాయుడు, పాల్గొన్నారు.

గుడిపాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ప్రతి ఒక్కరు అవగాహన కల్గి ఉండాలని ఎంఎల్ఎ సత్యప్రభ అన్నారు. శనివారం పానాటూరు, గొల్లమడుగు, మండి క్రిష్టాపురం గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో ఎంఎల్ఎ సత్యప్రభ మాట్లాడుతూ అసంఘటిత కార్మికులు రూ.15 చెల్లించి చంద్రన్న భీమా చేయించుకోవాలని అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ కొదండరామిరెడ్డి, మండల ప్రత్యేకాధికారి సాయినాథ్, ఎంపిడిఓ మల్లికార్జున, తహశీల్దార్‌బెన్నురాజ్, మండల టిడిపి అధ్యక్షులు కమలేష్, ఎంఇఓ రామ్‌నాయక్, సర్పంచ్‌లు వరదరాజీవ్‌రెడ్డి, పల్లవి, మాలతి, ఎంపిటిసి విజయ, రాజా, ఎంపిఎం హేమచంద్రారెడ్డి, ఎంపిఒ అమరనాథరెడ్డి, ఎస్ఐ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

యాదమరి: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని పూతలపట్టు నియోజకవర్గ పరిశీలకులు ఎంఎల్‌సి సునీత అన్నారు. జన్మభూమి, మా ఊరు కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని 12 కమ్మపల్లి 14 కండ్రిగ, 184గొల్లపల్లి పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, అర్హులైన వారికి రేషన్‌కార్డులు మంజూరు చేస్తామన్నారు. అనంతరం చంద్రన్న సంక్రాంతి కానుకలు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్ఎ లలితకుమారి, జడ్‌పి సిఇఓ తుకారాం, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసులు, తహశీల్దార్ రెడ్డప్ప, ఎంపిడిఓ పారిజాతం, తదితరులు పాల్గొన్నారు.

సమస్యల వినతులతో జన్మభూమి-మా ఊరు



అన్నప్రాసన చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి రూరల్

మండలంలోని ఉడమలపాడు పంచాయతీలో శనివారం జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ చెంచయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయమని పేదల కొరకే జన్మభూమి కార్యక్రమం ప్రారంభించారని తెలిపారు. ఉడమలపాడు పంచాయతీ గ్రామస్తులు గత మూడు సంవత్సరాల నుంచి ఊరికి రోడ్డు కావాలని, ప్రతి సంవత్సరం జన్మభూమిలో ఆర్జీలు ఇస్తున్నా ప్రభుత్వాధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదని ఆవేధన వ్యక్తం చేశారు. చెనగలమిట్ట గ్రామంలో శనివారం జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ముందుగా ఎందుకు ప్రకటించలేదని సిపిఎం నాయకులు గురవయ్య అధికారులను ప్రశ్నించారు. అందుకు ఎంపిడిఒ మహమ్మద్ రఫీ స్పందిస్తూ విఆర్ఒను సెక్రటరీ పిలిపించి ముందుగా ఎందుకు తెలియజేయలేదని అడిగి తెలుసుకున్నారు. ఇక మీదుట అటువంటి పొరపాటు జరగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఒ రమేష్‌రెడ్డి, ఎపిఎం పరుశురామ్‌రెడ్డి, డాక్టర్ అనిల్‌కుమార్, సర్పంచ్, విఆర్ఒ, అంగన్‌వాడీ కార్యకర్త సులోచనదేవి పాల్గొన్నారు.

ప్రజాశక్తి - సత్యవేడు: మండంలంలోని జడేరి గ్రామం జన్మభూమి కార్యక్రమంలో అంగన్‌వాడీ పిల్లలకు జడ్పివైస్ ఛైర్మన్ సుందరరామిరెడ్డి, ఎంపిపి మస్తాన్ అన్నప్రాశన చేశారు. వీరి ఆధ్వర్యంలో శనివారం మండలంలోని అల్లప్పగుంట, జడేరి, ఏఎంపురం గ్రామాలలో జన్మభూమి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరరామిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజలకోసం ఎన్నో సంక్షేమ పథకాలను ఆర్హులైన వారికి అందించడం వారి కృషికి అద్దం పడుతుందన్నారు. ఈ సందర్భంగా ఎంపిపి మస్తాన్ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, వారిని అదుకోవడంలో ఏప్పుడు ప్రభుత్వం ముందుంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ జ్ఞానేశ్వర్, ఆర్‌డబ్ల్యుఎస్ విజయ్‌కుమార్, డాక్టర్ శాంతాకుమారి, ఎస్ఐ మల్లేష్‌యాదవ్, గౌరి, లలితమ్మ పాల్గొన్నారు.



మాట్లాడుతున్న బొజ్జల సుధీర్‌రెడ్డి

చంద్రగిరి: ప్రజా సమస్యల పరిష్కార దిక్సూచి జన్మభూమి - మా ఊరు కార్యక్రమని చిత్తూరు శాసనసభ్యులు డాక్టర్ ఎన్ శివప్రసాద్ తెలిపారు. శనివారం కందులవారిపల్లి, శేషాపురం, బి.కొంగరవారిపల్లి, చిన్నరామాపురం పంచాయతీలలో జన్మభూమి మాఊరు కార్యక్రమం జరిగింది. కందులవారిపల్లిలో ఎంపి మాట్లాడుతూ నారావారిపల్లిలో నిర్మాణంలో వున్న 30పడకల ఆస్పత్రికి ఎంపి నిధులతో అంబులెన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టి అమలుపరుస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు వివరించారు. ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మన్ నర్సింహయాదవ్, సభ్యులు పాల్గొన్నారు.

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి టీడీపీతోనేరాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల సుధీర్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని 17, 18 వార్డుల్లో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. అతిథిగా వెళ్లిన ఆయన టీడీపీ పథకాలను ప్రజలకు వివరించారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం టీడీపీతోనే జరుగుతుందన్నారు. అనంతరం లబ్ధిదారులకు చంద్రన్న సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ఛైర్మన్ ముత్యాలపార్థసారధి, విజయ్‌కుమార్, చక్రాల ఉష తదితరులు పాల్గొన్నారు.

జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఆదివారం 3కే రన్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ రమేష్‌బాబు తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ అర్బన్ హౌస్ వరకు 3కే రన్ వెళుతుందని శనివారం తెలిపారు. కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తప్పక హాజరుకావాలని పిలుపునిచ్చారు.

పాడి రైతులకు సంక్రాంతి కానుక

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : పెరిగిన దానా ధరలు, గాలికుంటు వ్యాధితో కుంటుపడిన పాల దిగుబడులు..వెరసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాడి రైతులకు ది కాళహస్తి కో-ఆపరేటివ్ మిల్క్ సొసైటీ సంక్రాంతి కానుక అందించింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కేంద్రానికి పాలు సరఫరా చేసిన రైతులందరికీ లీటరకు రూ.1.50 పెంచుతున్నట్లు ఆ సంఘం ఛైర్మన్ రావిళ్ల మునిరాజానాయుడు శనివారం తెలిపారు. ఆ మేరకు 25 లక్షల లీటర్ల పాలు కొనుగోలకు గాను రూ.37.77 లక్షలు ముందస్తుగా చెల్లించనున్నామని అన్నారు. పాల సంఘం చరిత్రలో ఇంతటి మొత్తాన్ని ముందస్తుగా చెల్లించలేదని హర్షం వ్యక్తం చేశారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సభ్యులు గురుస్వామి, సుబ్రమణ్యం, మహాలక్ష్మి, శోభ, పార్థసారధిరెడ్డి, రవి, రామచంద్రనాయుడు, జానకమ్మ తదితరులు పాల్గొన్నారు.

అగ్ని ప్రమాదాలపై అవగాహన

ప్రజాశక్తి - సత్యవేడు: మండలంలోని వెంకటరాజు కండ్రిగ గ్రామ ప్రజలకు అగ్నిమాపక కేంద్ర అధికారి గురుస్వామినాయుడు అధ్వర్యంలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. గ్రామంలోని ఎస్ఎస్ఎస్ విద్యార్థులు చురుకుగా పాల్గొన్ని అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు సంభవించే ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో అడిగి తెలుకున్నారు అని గురుస్వామినాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది విఆర్ఆర్ రెడ్డి, మాదవరాజు, బాలసుబ్రమణ్యం, క్రిష్ణయ్య, కుమార్, వేలు, మునిప్రతాప్, పురుషోత్తం, శరత్ తదితరులు పాల్గొన్నారు.

గ్రీన్‌టెక్‌కు 14 మంది ఎంపిక

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి:

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం గ్రీన్‌టెక్ ఇంటర్వ్యూలకు 14 మంది ఎంపికయ్యారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా జరిగింది. ఈ మేళాకు నిరుద్యోగుల నుంచి మంచి స్పందన లభించింది. వీరిలో 14 మంది సామర్థ్యాలను పరీక్షించి ఎంపిక చేయడం జరిగిందని ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ శ్రీరాములు తెలిపారు. కంపెనీ ప్రతినిధులు ప్రసాద్, నాగరాజు, లోకనాథం, మునికుమార్, పవన్‌కుమార్, దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

క్రీడల్లోనూ రాణించాలి

ప్రజాశక్తి - చంద్రగిరి: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రానించాలని టాస్క్‌ఫోర్స్ ఐజిపి కాంతారావు పేర్కొన్నారు. శనివారం శ్రీవిద్యానికేతన్ ఇంటర్నేషనల్ పాఠశాల 25వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రస్తుతం విద్యార్థులు చదువకే పరిమితమవుతున్నారు. క్రీడల్లో కూడారానించి వారి ఉజ్వలభవిష్యత్తుకు పునాది వేసుకోవాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలు చదువులోనేకాక క్రీడల్లో కూడా పాల్గొనే అవకాశం కల్పించాలన్నారు. విద్యానికేతన్ సంస్థల అధినేత మోహన్‌బాబు తమ విద్యార్థులకు చక్కటి మైదానం కల్పించడంతోపాటు క్రీడలను ప్రోత్సహిస్తుండడం అభినందనీయమని ఈ విద్యాసంస్థల విద్యార్థులు రాష్ట్ర, దేశ స్థాయి పోటీల్లో పాల్గొన్ని పతకాలు సాధించడం హర్షదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ క్రిష్ణమాచారి, స్పెషల్ ఆఫీసర్ గోపాలరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

రెండో రోజుకు చేరిన పాదయాత్ర



పాదయాత్ర చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-రేణిగుంట

మండలంలో చేపట్టిన పాదయాత్ర శనివారం రెండో రోజుకు చేరింది. ఇంటింటికి తిరిగి సిపిఎం నాయకుడు ఇస్మాయిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాల్ సెంటర్ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వం నిర్వహించే రచ్చబండ జన్మభూమి కార్యక్రమంలో ఆర్జీలు పెట్టి అర్హుల జాబితాలో ఉన్నా కూడా ప్రభుత్వం పదేళ్ల నుండి సెంటు జాగా ఇచ్చి ఇళ్లు కట్టించలేదని బ్యాన్‌ను తొలగించాలని సిపిఎం తమ గోడ ఇప్పటికైనా పట్టించుకోవాలని ఇలా కాల్‌చేస్తున్నట్లు మహిళలు నాగమణి, ప్రమీలా, జరీనా, ఇయాకద్, సుశీల, జాఫర్, మాధవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇళ్లు సాధన పోరాట సంఘం నాయకులు నరిసింహులురెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి తులసీరాజన్, మురళి, సాధిక్, ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి సెల్వరాజ్, వైసీపీ నాయకురాలు ఎంపిటీసీ సుజాత, సిపిఎం మండల కార్యదర్శి హరినాథ్, ఒ వెంకటమరణ పాల్గొన్నారు.

ఇంటి స్థలాలు చూపండి

ప్రజాశక్తి-తొట్టంబేడు

మండలంలోని పెద్దకన్నలి పంచాయతీ కొత్తకన్నలి బీసీలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి గురవయ్య జన్మభూమిలో అధికారులను నిలదీశారు. శనివారం పెద్దకన్నలిలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమం జరిగింది. బీసీలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఎన్నోరోజులుగా అధికారులకు వినతిపత్రాలు అందిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. గత జన్మభూమిలో కూడా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొస్తే సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని చెప్పారన్నారు. అయితే ఇప్పటి వరకు అతీగతీ లేదని విమర్శించారు. ఈ జన్మభూమిలోనైనా ఇంటిస్థలాల సమస్యల పరిష్కరించాలని కోరారు.

జగన్‌కు సిరాజ్ మద్దతు

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి వైసీపీ అధినేత జగన్ చేపడుతున్న సంకల్ప పాదయాత్రకు ఆ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ సిరాజ్‌బాషా మద్దతు తెలిపారు. కల్లూరులో శనివారం నిర్వహించిన మైనార్టీ ఆత్మీయ సమ్మేళన సభకు హాజరై జగన్‌కు మద్దతు పలికారు. మైనార్టీలంతా వైసీపీ అండగా ఉండారనీ, శ్రీకాళహస్తిలో సైతం జగన్ రాకకోసం ఎదురు చూస్తున్నట్లు వివరించారు.

తాగునీటి సమస్యకు పరిష్కారం

ప్రజాశక్తి-వరదయ్యపాళెం: మండలంలోని మత్తేరిమిట్ట పంచాయతీలోని తొండూరు సొసైటీలోని దళితవాడలో గత కొంత కాలంగా తాగునీరు మోటారు ఉన్న నీటిని నిల్వ చేసుకొనే సదుపాయం లేక విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పడు తాగునీటికి ఈ ప్రాంతంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పంచాయతీ అధికారులు, గ్రామస్థులు ఒన్ హ్యూమ్యానిటీ కేర్ అమ్మా భగవాన్ సేవా ట్రస్టు ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకొని రాగా వెంటనే స్పందించిన ఆయన సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆదేశించడంతో ట్రస్టు మరో ప్రతినిధి రామూర్తి దాసాజీ పర్యవేక్షణలో రూ.40వేల వ్యయంతో సుమారు ఐదు వేల లీటర్లు నీరు నిల్వ ఉండే విధంగా ట్యాంకును ఏర్పాటుచేయడంతో పాటు శరవేగంగా శనివారం నాడు రామూర్తి దాసాజీ చేతుల మీదుగా ప్రారంభించారు.సమస్యలు విన్నవించుకున్న వెంటనే పరిష్కరించిన లోకేష్‌దాసాజీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రాథమిక పాఠశాలలో ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం



పరిసరాలను శుభ్రం చేస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి - సత్యవేడు: మండంలోని రాజులకండ్రిగ ప్రాథమిక పాఠశాలలో డిగ్రీ విద్యార్థులతో ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ కోర్డినేటర్ జే.కోటేశ్వరరావు మాట్లాడుతూ వారం రోజుల ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక కార్యక్రమాన్ని విద్యార్థులతో 5వ తేది నుంచి 11వ తేది వరకు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమం లో డిల్లిప్రసాద్, మునికుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.

లోక్ అదాలత్‌లో సత్వర న్యాయం



సమస్యలను పర్కిరిస్తున్న జడ్జ్ వి.అదినారాయణ

ప్రజాశక్తి-సత్యవేడు: ప్రతిఒక్కరికి లోక్ అదాలత్‌లో సమస్యలకు సత్వర న్యాయం జరుగుతుందని జడ్జి వి.అదినారాయణ అన్నారు. శనివారం సత్యవేడు కోర్టులో లోక్‌అదాలత్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు సామాజికంగా, ఆర్థికంగా బలపడ్డానికి, ఉచితంగా న్యాయ సహాయం అందించడానికి లోక్‌అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లోకేశులు, గోపినాథ్, డి.వెంకటేశ్వరులు, కృష్ణారావు, పార్తీపన్, వినోద్ పాల్గొన్నారు.

తాంత్రిక పూజలపై విచారణ

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయ అనుబంధ దేవాలయం శ్రీఆనంద భైరవాలయంలో గత నెల 18వ తేదీ అర్ధరాత్రి తాంత్రిక పూజలు జరిగాయన్న ఆరోపణలపై తిరుపతి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు శనివారం విచారణ చేపట్టారు. ఆలయంలోని పలువురు అర్చకులను, సిబ్బందిని తాంత్రిక పూజలపై ఆరాతీశారు. భైరవుడు సమక్షంలో అమావాస్య అర్థరాత్రి చేసిన పూజల్లో మాంసం, మద్యం వినియోగించినట్లు ఆరోపణలు కూడా ఉండటంతో ఎస్బీఐ అధికారులు రామకృష్ణ, మధులు ఆ మేరకు విచారణ చేపట్టారు. విచారణలో వెలుగు చూసిన అంశాలను ఉన్నతాధికారులకు నివేదిస్తున్న వారు తెలిపారు.

సమస్యలపై ఆరా

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి జన్మభూమి విజయవంతంలో భాగంగా స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులు ప్రజా సమస్యలు తెలుసుకునే సామాజిక బాధ్యతను తీసుకున్నారు. ఇందులో భాగంగా పట్టణానికి సమీపంలో ఉన్న తొట్టంబేడు మండలం రామచంద్రాపురం గ్రామానికి వెళ్లి ప్రజా సమస్యలపై ఆరా తీశారు. సమస్యలను ఎవరి దృష్టికి తీసుకెళ్లాలి. ఎలా పరిష్కరించుకోవాలో ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ శ్రీరాములు ఆధ్వర్యంలో విద్యార్థినులు వివరించారు. జన్మభూమిలో సమస్యలను ధైర్యంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిష్కారం పొందాలని సూచించారు.



సమస్యలు తెలుసుకుంటున్న విద్యార్థులు

ఎంఆర్‌పిఎస్ నాయకుల ధర్నా

ప్రజాశక్తి-రొంపిచెర్ల

ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న మంద కృష్ణ మాదిగను అరెస్టు చేయడం తగదని ఎంఆర్‌పిఎస్ మండలాధ్యక్షుడు ఓబులేషు అన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి విగ్రహం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీలోని 59 ఉపకులాలకు సమన్యాయం చేయడానికి మంద కృష్ణ మాదిగ దీక్ష చేపట్టారని కానీ కొన్ని రాజకీయ పార్టీలు దురుద్దేశంతో ఆయన నిరాహార దీక్షను భగ్నం చేస్తూ అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి ఎస్‌వి.రమణ, రమణ, శ్రీరాములు, చంద్రయ్య, సిద్ధయ్య, నిరంజన్, రాంబాబు, రఘునాథ, గోపిచంద్, ఎస్.ఓబులేషు, చిన్న ఓబులేషు, కిరణ్, శరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.



తిరుమల సమాచారం

శ్రీవారి సేవలో నేడు

తెల్లవారుజామున 3 నుంచి 3.30 వరకు సుప్రభాతం. 4-5.00 సర్వదర్శనం.4-4.30 తోమలసేవ, 4.30-4.35 కొలువు, పంచాంగ శ్రవణం. 4.30-5.00 మొదటి అర్చన, సహస్రనామార్చన. ఉదయం 5.30 మొదటి గంట, సాత్తుమొర, 5.45-7 విఐపి దర్శనం. 6.30 విశేషపూజ. 7 నుంచి రాత్రి 7.30 గంటల వరకు సర్వదర్శనం. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వకు ప్రత్యేక ప్రవేశ దర్శనం. 10.00-10.10 వరకు శుద్ధి. రెండో అర్చన. మధ్యాహ్నం 12.00-1.00 కల్యాణోత్సవం. 1.00-1.30 డోలోత్సవం. 1.30 - 2.00 వైభవోత్సవం మండపంలో ఆర్జిత బ్రహ్మోత్సవం. 2.00-2.30 వైభోవత్సవంలో వసంతోత్సవం. సాయంత్రం 5.00-6.00 ఉత్సవ మూర్తుల ఊరేగింపు. రాత్రి 7.00-7.30 శుద్ధి, రాత్రి కైంకర్యాలు. 7.30-7.45 నైవేద్యం గంట, 7.45 నుంచి అర్ధరాత్రి వరకు సర్వదర్శనం. అర్ధరాత్రి 1.00 గంటలకు ఏకాంత సేవ ఏర్పాట్లు, 1.30 గంటలకు ఏకాంతసేవ.

తిరుమల సమాచారం

వయోవృద్ధులు, దివ్యాంగులను శ్రీవారి ఆలయానికి ప్రత్యేకంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతిస్తారు. పూటకు 700 మంది వంతున నిర్దేశించిన సమయం కంటే గంట ముందుగా హాజరై నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. చంటిబిడ్డలతో పాటు తల్లిదండ్రులను సుపథం నుంచి ఆలయానికి ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచితంగా అనుమతిస్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమవుతుంది.

తిరుమలలో నేడు

తిరుమలేశుని ఆలయంలో తెల్లవారిజామున మూడు గంటలకు శ్రీవారి సుప్రబాతం సేవ మొదలవుతుంది. ఉదయం ఐదిన్నార గంటలకు విఐపి దర్శనం ప్రారంభమవుతుంది. కేంద్రీయ విచారణ కార్యాలయ ప్రాంగాణంలోని ఆర్జితం కౌంటరు ద్వారా ఉదయం 11 గంటల నుంచి ఆర్జిత సేవలకు సంబంధించిన టిక్కెట్లు నమోదు ప్రారంభమవుతుంది. ఎలక్ట్రానిక్ లాటరీ రవిధానం కింద తోమల, అర్చన, సుప్రభాతం, కల్యాణోత్సవం టిక్కెట్లను టిటిడి కేటాయిస్తుంది. పొర్లుదండాల టోకెన్లను మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఉచితంగా జారీ చేస్తారు. నాదనీరాజనం వేదిపై సాయంత్రం ఆరు గంట నుంచి మృదం విన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

టిటిడి టోల్‌ఫ్రీ నెంబర్ : ఫిర్యాదులు, సూచనలు చేయడానికి, ఇతర సమాచారం కోసం ఉచిత టోల్‌ఫ్రీ నెంబర్ : 1800-425-4141 ద్వారా తెలియజేయవచ్చు.

విత్తనాల పంపిణీ

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్



పంట పొలాలను పరిశీలిస్తున్న దృశ్యం

పట్టణంలోని నందిమంగళం గ్రామ సమీపంలో మరాఠి గేటులో రాస్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి.దివ్య రైతులకు పొద్దుతిరుగుడు విత్తనాలను శనివారం పంపిణీ చేశారు. అలాగే రైతుల పొలాలను పరిశీలించారు. విత్తన మొలక శాతం బాగుందా, ఏదైనా చీడపీడలు పంటలో ఉన్నాయా అని, సామూహిక ప్రథమ శ్రేణి ప్రదర్శనా క్షేత్రాలైన పొద్దుతిరుగుడు పంటలను పరిశీలించారు. నూనె గింజ పంటలైన పొద్దుతిరుగుడు పంట యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు క్షేత్ర స్థాయిలో వివరించారు.

అధ్వానంగా పారిశుధ్యం

ప్రజాశక్తి-రామచంద్రాపురం



రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీరు

మండలంలోని కొత్తకండ్రిగలో జన్మభూమి సాక్షిగా మురుగు నీరు నిల్వ ఉండటంతో అధికారులు, మురుగు నీటి నిల్వను చూసీచూడనట్లు వ్యవహరించారు. కొత్తకండ్రిగ గ్రామంలో డ్రెయినీజీ నీరు నిల్వ ఉండటంతో ఆ నీరు రోడ్లపై చిన్నపాటి కుంటలాగా తయారైంది. దీంతో గ్రామస్తులు గ్రామంలోకి నడిచి వెళ్లాలంటే మురుగు నీటి గుంటలో నడుచుకుని వెళ్లాల్సిందే. మురుగు నీరు నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడే పరిస్థితి ఎదురవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దుర్వాసనను భరించలేక అవస్థలు పడుతున్నామన్నారు. జన్మభూమి కార్యక్రమంలో అధికారులు వాగ్దానాలకే పరిమితం కానీ, పనులు చేయడంలో మాత్రం జాప్యం జరుగుతుందనడానికి నిదర్శనం ఇదేనన్నారు. శనివారం కొత్తకండ్రిగ గ్రామంలో జన్మభూమి జరుగుతున్నా పక్కనే ఉన్న మురుగు నీటి నిల్వను అధికారులుగానీ, ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోకపోవడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజాశక్తి-చిన్నగొట్టిగల్లు

ప్రజా సంక్షేమమే టిడిపి ధ్యేయమని మండల జెడ్పిటిసి శోభారాణి అన్నారు. శనివారం చట్టేవారిపాల్యం గ్రామంలో జన్మభూమి, మా ఊరు కార్యక్రమం సర్పంచ్ వి.ఉష ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ జ్యోతిరాములు, వైస్ ఎంపిపి మునిలక్ష్మీ, తహశీల్దార్ భాగ్యలక్ష్మీ, ఏపిఎం రాధమ్మ, ఏఓ సంజీవరెడ్డి, హెచ్‌డబ్ల్యూఓ నాగేంద్రబాబు, భాకరాపేట పిహెచ్‌సి వైద్య సిబ్బంది, పశువైద్య సిబ్బంది, హోమియో వైద్య సిబ్బంది, నాయకులు మల్లికార్జునరెడ్డి, ఎంపిటిసి స్వరూప, తదితరులు పాల్గొన్నారు.

మదనపల్లె రూరల్: 5వ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా శనివారం 17, 18, 19, 20 వార్డులకు సంబంధించిన క్రిష్ణానగర్ స్కూల్, సైదాపేటల నందు జన్మభూమి, మా-ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రభుత్వం లక్ష్యమని టిడిపి నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని వార్డు సభలు మున్సిపల్ కమిషనర్ భవానిప్రసాద్ అధ్యక్షతన జరిగాయి. ఈ వార్డు సభలకు ముఖ్య అతిధిగా ఎంఎల్‌సి దొరబాబు హాజరయ్యారు. మండలంలోని బసినికొండ, పోతబోలు, కొండామారిపల్లె, మాచిరెడ్డిగారిపల్లె తదితర గ్రామాల్లో జన్మభూమి మాఊరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి బొమ్మనచెరువు శ్రీరాములు, రాందాస్‌చౌదరి, ఎస్‌ఎ మస్తాన్, శ్యానిటరీ ఇన్స్‌పెక్టర్ మురళి, బోడిపాటి శ్రీనివాసులు, గంగారపు గౌతమ్, శివరామ్, కామకోటి ప్రసాద్‌రావు, పట్టణ అధ్యక్షుడు పులిమోహన్, వార్డు ప్రజలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

వెదురుకుప్పం : మండలంలోని బొమ్మయ్యపల్లె పంచాయతీలో జన్మభూమి, మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ భారతి అధ్యక్షతన వహించగా, ముఖ్య అతిథిగా జడ్‌పి ఛైర్మన్‌గీర్వాణీ చంద్ర ప్రకాష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో జడ్‌పి ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. ప్రజలకు ఎన్‌టిఆర్ సుజల స్రవంతి పథకం కింద ఐదు లక్షల రూపాయలతో వాటర్ ప్లాంట్‌ను నిర్మించి ఇవ్వనున్నట్లు హామి ఇచ్చారు. రూ.వంద కోట్లతో జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాలకు తారు రోడ్డు వేయినున్నట్లు పేర్కొన్నారు. అనంతరం చంద్రన్న కానుకలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర నెల్లూరు టిడిపి ఇన్‌ఛార్జ్ హరికృష్ణ, మండల టిడిపి అధ్యక్షులు సింగం నాగరాజరెడ్డి, ఎంపిపి పురుషోత్తం, ఎంపిటిసి మండల సంఘ అధ్యక్షులు మోహన్ మురళి, పచ్చికాపల్లం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఛైర్మన్ ఈశ్వర్ రెడ్డి, టిడిపి ఉపాధ్యక్షులు రామయ్య, నాయకులు సుబ్రమణ్యం, లోకనాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు

అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం

ప్రజాశక్తి-యర్రావారిపాల్యం

మండలంలోని కూరపర్తివారిపల్లె పంచాయతీలో శనివారం జరిగిన 5వ విడత జన్మభూమి కార్యక్రమంలో ప్రజల సమస్యలపై అధికారులు చర్చించారు. మొదటిగా నెరబైలు ఫారెస్ట్ రేంజర్ వేణు మాట్లాడుతూ ఏనుగులు, అడవి పందుల వల్ల రైతులకు కలిగే నష్టాల గురించి వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై చర్చించారు. దీనికి ప్రజలు స్పందిస్తూ అటవీశాఖ అధికారులు ఏనుగు భారిన పడిన రైతులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదని నష్టపరిహారం కూడా చెల్లించడం లేదని అధికారులపై ఎదురు తిరిగారు. జెడ్పిటిసి కుమార్ మాట్లాడుతూ పంట పొలాలపై ఏనుగులు దాడి చేస్తుండటం వల్ల రైతులు ఎక్కువగా నష్టపోతున్నారని అన్నారు. ఈ మండలంలో మామిడి తోటలు ఎక్కువగా ఉండటం వల్ల ఏనుగులు గుంపులుగా వచ్చి చెట్లను నాశనం చేస్తున్నాయన్నారు. ఏనుగులు రాకుండా చుట్టూ కందకాలు తవ్వించడం వల్ల ఏనుగులు దాడులు నివారించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ, ఎంఆర్‌ఓ, స్పెషల్ ఆఫీసర్ క్రిష్ణారెడ్డి, తలకోన మాజీ ఇఓ, సర్పంచ్, టిడిపి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలు నేరం

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్

బాల్య వివాహం చేసుకోవడం చట్టరీత్యా నేరమని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి యు.రామ్మోహన్ రావు పేర్కొన్నారు. పుత్తూరు పురపాలక సంఘం 18వ వార్డు చిన్నరాజ కప్పం గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ బాల్యవివాహం చేసుకోవడం వల్ల యవ్వనంలోనే కుటుంబ బాధ్యత పడి ఒత్తిడికి గురవుతారన్నారు. అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అందుకే ప్రభుత్వం అమ్మాయికి 21, అబ్బాయికి 24 వయస్సు వచ్చినప్పుడే వివాహం చేయాలని సూచించిందన్నారు. వాహనంలో వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరిస్తే ప్రమాదాలు అరికట్టవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పురుషోత్తం, సంజీవి, మురుగారెడ్డి, కౌన్సిలర్ ఆనంద్, గ్రామస్తులు పాల్గొన్నారు.

స్విమ్స్ ఓపీ వివరాలు



టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైద్యవిజ్ఞాన సంస్థ ఓపి వివరాలు. ఓపి సమయం ఉ॥7 నుంచి 11గంటల వరకు, ప్రతి ఆదివారం ఓపికి సెలవు దినం.

గది నెంబరు	విభాగం పేరు	ఓపి రోజు
11	రక్తనమునాలు సేకరణ కేంద్రం	ప్రతి రోజు
16, 17	సీటీ సర్జరీ	ప్రతి రోజు
18, 19	కార్డియాలజీ(గుండె వ్యాధులు)	ప్రతి రోజు
21, 22, 23	న్యూరాలజీ	ప్రతి రోజు
25, 26	మెడిసిన్	ప్రతి రోజు
29	హెమటాలజీ	ప్రతి రోజు
35,36,37	నెఫ్రాలజీ	సోమ, బుధ, శుక్రవారం
39, 40	ఎండోక్రినాలజీ	ప్రతిరోజు
41	సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ	ప్రతి రోజు
27, 28	న్యూరో సర్జరీ	సోమ, బుధ, శుక్రవారం
31	జనరల్ సర్జరీ, రుమటాలజీ	సోమ, బుధ, శుక్రవారం
39	ప్లాస్టిక్ సర్జరీ	సోమ, బుధ, శుక్రవారం
31	సర్జికల్ ఆంకాలజీ	మంగళ, గురు, శనివారం
32	మెడికల్ ఆంకాలజీ	మంగళ, గురు, శనివారం
28	రేడియేషన్ ఆంకాలజీ	మంగళ, గురు, శనివారం
ప్రత్యేక ఓపి సేవలు		
32	బ్రెస్ట్ క్లినిక్	సోమవారం
25, 26	చెస్ట్ క్లినిక్	సోమ, శనివారం
39, 40	జువైనెల్ డయాబెటిక్ క్లినిక్	ప్రతి నెల రెండో శనివారం
39, 40	ఎండోక్రినాలజీ	మంగళవారం
25, 26	రుమటాలజీ క్లినిక్	మంగళ, గురు, శనివారం
39, 40	మాస్టర్ హెల్త్ చెకప్	ప్రతి రోజు
సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ప్రత్యేక ఓపి సేవలు		
18, 19	కార్డియాలజీ	ప్రతి రోజు
ఆదివారం ఉచిత ఓపి సేవలు		
39, 40	డయాబెటిక్	పతి నెల రెండో ఆదివారం
21, 22	ఎపిలెప్సీ	ప్రతి నెల మూడో ఆదివారం
18, 19	హైపర్‌టెన్షన్ క్లినిక్	ప్రతి నెల నాల్గో ఆదివారం

శ్రీపద్మావతి మహిళా వైద్యకళాశాల అనుబంధంగా....

స్విమ్స్ టెలిఫోన్ ఎక్సేంజ్(పిబిఎక్స్) - 0877 2287777
స్విమ్స్ క్యాజువాలిటీ నెంబరు-0877 2288888, 0877 2286388
స్విమ్స్ రిసెప్షన్ నెంబరు - 0877 2287740

చేనేత కార్మిక సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

ప్రజాశక్తి- మదనపల్లె అర్బన్: స్థానిక నీరుగట్టువారిపల్లి ఏపి చేనేత కార్మిక సంఘం మదనపల్లె ఏరియా కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్ అధ్యక్షతన చేనేత కార్మిక సంఘం క్యాలెండర్‌ను సిరికల్చర్ సహాయ సంచాలకులు మాచిరెడ్డి విజయరామిరెడ్డి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి నేత కార్మికులకు అండగా నిలవాలని కోరారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన చేనేత కార్మికులకు పింఛన్లు, గుర్తింపుకార్డులు, సిల్క్‌రాయితీ పాస్ పుస్తకాలు, ముద్రణా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు ప్రసాద్, రాజన్న, ఆంజనేయులు, రమేష్, సుధాకర్, శివశంకర్, గంగాధర్‌లు పాల్గొన్నారు.

మర్రిపాడై మురుకి కంపు...

రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగు
కలుషితమవుతున్న తాగునీరు
పట్టించుకోని అధికారులు

ప్రజాశక్తి- గుర్రంకొండ: స్వచ్ఛ భారత్ అంటూ పల్లె నుండి పట్టణం వరకు పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తున్నామని డంఖా భజాయిస్తున్న అధికారులు మాటలు నీటి మూటలవుతున్న సంఘటనలు గుర్రంకొండ మండలం మర్రిపాడులో అనునిత్యం చోటుచేసుకుంటున్నాయి. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు.. మర్రిపాడు కస్బాలో దాదాపు 3 వేల మంది జనాభా ఉన్నారు. వీరి కోసం ప్రభుత్వం నుండి పంచాయతీలకు పోర్టిన్‌ఫైనల్స్, జనరల్ ఫండ్, స్వచ్ఛభారత్ ఫండ్, డిఆర్‌డిఎఫ్‌లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుధ్యం కొరకు అనేక రకాల నిధులను విడుదల చేస్తున్నాయి. ఈ నిధులు ఎన్ని విడుదల చేసినా తమ వరకు గ్రామంలో చేరడం లేదని డ్రైనేజ్ సౌకర్యం కొరకు ఎన్నో సంవత్సరాలుగా అధికారులకు అర్జీలు సమర్పించినా పట్టించుకోకపోడంతో డ్రైనేజీ నీరు రోడ్డుపై ప్రవహిస్తోందన్నారు. దీని వలన తాగునీటి పైపులైన్‌లో కలవడం వల్ల నీరు కలుషితమై అనేక రోగాలు వ్యాప్తి చెందుతున్నాయని పలువురు మహిళలు తెలిపారు. సాయంత్రం వేళ దోమలు ఎక్కువుగా వస్తున్నాయని తమ సమస్యలు ఎవరికి విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. మసీదు వీధి, జెండామాను వీధి, మఖాన్ వీధిలతో పాటు ఇతర వీధులకు చెందిన గ్రామస్తులు తమ సమస్యలు మీ ద్వారానైనా పరిష్కారం కావాలని తమ గోడును పాత్రికేయులకు విన్నవించారు. ఇకనైనా అధికారులు మేలుకుని తమ పంచాయతీకి వస్తున్న నిధులను సక్రమంగా ఖర్చు చేసి స్వచ్ఛ మర్రిపాడు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై పంచాయతీ సెక్రటరీని వివరణ కోరగా నేను బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు అవుతున్నదని అన్నారు. అంతకు ముందు నుంచే ఈ సమస్యలు ఉన్నాయని డ్రైనేజీ కోసం ప్రపోజల్ పెట్టి పై అధికారులకు నివేదికలు పంపారని సర్పంచుతో మాట్లాడి వీలైనంత వరకు గ్రామస్తుల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన అన్నారు.



రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగు నీరు



డ్రైనేజీ నీటిలో కలిసి పోయిన తాగునీటి పైపు

మైనార్టీల సంక్షేమానికి సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తా -వైఎస్ జగన్

ప్రజాశక్తి-పులిచెర్ల: మైనార్టీల అభివృద్ధికి సబ్ ప్లాన్ అమలు చేస్తామని రాష్ట్ర వైసిపి అధ్యక్షుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం పులిచెర్ల మండలంలో ప్రజా సంకల్పయాత్ర నిర్వహించారు. ఉదయం శ్రీనివాసపురంలో ప్రారంభమై పాదయాత్ర మతుకువారిపలె, చల్లావారిపల్లె, పాతపేట మీదుగా కల్లూరు చేరుకుని కల్లూరులో జరిగిన మైనార్టీ సంక్షేమ ఆత్మీయ సభ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ముస్లిం, మైనార్టీల అభివృద్ధికి హామీలు ఇచ్చారని ప్రస్తుతం ఆ హామీలు ఏమీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. తాను అధికారంలోకి వస్తే ముస్లింలకు, మౌజిమకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. పాదయాత్ర సందర్భంగా ప్రతిపక్ష నేతకు మెడిసిన్ విద్యార్థి నగ్మ సూటి ప్రశ్న వేస్తూ.....

చదివిస్తారు సరే ఉద్యోగాలు ఇస్తారా: జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తానని, అలాగే ఇంజినీరింగ్ డాక్టర్ చదువులు చదివే ప్రతి ఒక్కరికీ ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బు మొత్తం తన ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడంతో మెడిసిన్ చదివే నగ్మ అనే విద్యార్థి జగన్‌తో చదివిస్తారు సరే సార్ ఉద్యోగాలు ఇస్తారా అని ప్రశ్నించగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడుతూ చదివించడం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని ఉద్యోగం తీసిస్తామని ఎవరు చెప్పినా నమ్మొద్దని అన్నారు. తాను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మిగిలిన 1.42 లక్షల గవర్నమెంటు ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆయన అన్నారు. **- మెడిసిన్ విద్యార్థి నగ్మ**

అనంతరం జగన్మోహన్‌రెడ్డి చల్లావారిపల్లె, మతుకువారిపల్లె, పాతపేటలో వైసిపి జెండాలను ఆవిష్కరించారు. పాదయాత్రకు అడుగడుగునా ఘణ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎంపి మిథున్‌రెడ్డి, పుంగనూరు ఎంఎల్‌ఎ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పీలేరు ఎంఎల్‌ఎ చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లె ఎంఎల్‌ఎ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, తంబళ్ళపల్లె ఇన్‌చార్జ్ పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, అంజుద్‌బాష, రెహమాన్, ఖాధర్‌బాష, రహంతుల్లా, స్థానిక మైనార్టి నాయకులు, ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



జగన్‌ను ప్రశ్నిస్తున్న విద్యార్థిని

రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్: సంక్రాంతి పండుగను పురష్కరించుకుని మదనపల్లె రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన ఉదయం 9 గంటల నుండి స్థానిక బెంగళూరు రోడ్డులోని సిరికల్చర్ ఆఫీసు వెనుక గల రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయ ఆవరణంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కార్యదర్శి కమ్మం నాగభూషణంరెడ్డి తెలిపారు. శనివారం స్థానిక రోజా లాడ్జిలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పోటీల్లో పాల్గొనే మహిళలు ముగ్గులకు సంబంధించి రంగులు, ముగ్గుపిండి వారే తెచ్చుకోవాలని అన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా రిఫ్రిజిరేటర్, రెండవ బహుమతిగా వెట్ గ్రైండర్, మూడవ బహుమతిగా మిక్సర్ గ్రైండర్‌ను అందిస్తామన్నారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక బహుమతుల సైతం అందజేస్తామన్నారు. అంతే కాకుండా పోటీల అనంతరం భోజన సదుపాయం కూడా కల్పించడం జరుగుతుందన్నారు. ఈ పోటీల్లో పాల్గొన దల్చిన వారు ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు 9440729198, 8985749300 నంబర్‌లకు ఫోన్ చేసి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో ఆ సంఘం కోశాధికారి అంకిరెడ్డి, ఉపాధ్యక్షుడు వి.సాంబశివారెడ్డి, సహాయ కార్యదర్శులు సిద్ధారెడ్డి, కె.సుధాకర్‌రెడ్డి, సమన్వయకర్త ఎస్.జయచంద్రారెడ్డిలు పాల్గొన్నారు.



సమావేశంలో పాల్గొన్న రెడ్డిసంఘం నాయకులు

రూ.18 లక్షల చెక్కుల పంపిణీ

ప్రజాశక్తి-మదనపల్లె రూరల్:

స్థానిక చిత్తూరు బస్టాండ్ నందు సిఎం సహాయ నిధి చెక్కులు రూ.18 లక్షలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి బొమ్మనచెరువు శ్రీరాములు మాట్లాడుతూ గతంలో సిఎం సహాయ నిధి నుండి ఎంతో మందికి . చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అదే విధంగా శనివారం జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో 54 మంది పేదలకు సిఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. టిడిపి నాయకులు, మాజీ ఎంఎల్‌ఎ అనుచరులు, ఒక మాజీ ఎంఎల్‌సి గ్రామీణ ప్రాంతాల్లో 70 ఎకరాలు పేద ప్రజల భూములను ఆక్రమించుకుని ప్రజల కడుపు కొడుతున్నారని అన్నారు. తాను పేద ప్రజల కోసం సిఎం కార్యాలయం చుట్టూ తిరిగి సిఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు రాందాస్‌చౌదరి, జంగాల శివరాం, కోలారు నారాయణప్ప, చంద్ర, ప్రజలు పాల్గొన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ప్రజాశక్తి-రొంపిచెర్ల: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందించాలని డిపిఓ ప్రభాకర్‌రావు, ప్రత్యేకాధికారి సురేంద్రబాబు నాయుడు, ప్రత్యేక ఆహ్వానితులు చల్లా రామచంద్రారెడ్డిలు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రొంపిచెర్ల మండలానికి రూ.45 లక్షల పింఛన్లు పంపిణీ చేశామన్నారు. దద్దాలవారిపల్లె, బెస్తపల్లెకు తారు రోడ్డు ఏర్పాటుకు త్వరలోనే చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే సిసి రోడ్డు బోడిపాటి తవారిపల్లె నుంచి కె.ఎన్.కురవపల్లె వరకు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వెంకటకృష్ణుడు, ఎంపిడిఓ ఉమాల్క్ష్మీ. ఎంఈఓ చంద్రమోహన్‌రెడ్డి, ఇఒఆర్‌డి మాలతీదేవి, ఎఓ సూర్యప్రకాష్‌రెడ్డి, సర్పంచ్ రవినాయుడు, నాయకులు ఆవుల లోకేశ్వర, ఉయ్యాల రమణ, ఓబులేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



సమస్యల పరిష్కారమే ధ్యేయం

ప్రజాశక్తి-తంబళ్ళపల్లె:

జన్మభూమి కార్యక్రమంతోనే గ్రామీణ సమస్యలు పరిష్కారం చేసుకోవాలని టిడిపి మండలాధ్యక్షుడు సిద్ధా భాస్కర్‌నాయుడు తెలిపారు. శనివారం మండలంలోని కోటాల పంచాయతీలో సర్పంచు సహదేవరెడ్డి ఆధ్వర్యంలో జన్మభూమి, మా ఊరు గ్రామ సభ జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్‌నాయుడు ప్రభుత్వ ప్రమాణ పత్రం సభకు వినిపించారు. అనంతరం పలు శాఖలకు చెందిన అధికారులు తమ అభివృద్ధి పథకాలను సభలో వివరిస్తుండగా ప్రభుత్వం ప్రకటించిన పసుపు కుంకుమ రూ.10వేలు ఎక్కడంటూ స్థానిక ఐకెపి మహిళలందరూ ఏపిఎం రవిపైకి గొడవకు దిగారు. దీంతో అరగంటపాటు సభలో గందరగోళం నెలకొంది. అధికారులు జోక్యం చేసుకుని బ్యాంకు అధికారులతో మాట్లాడి డ్వాక్రా రుణ మాఫీ సొమ్ము ఇప్పిస్తామని నచ్చజెప్పడంతో సమస్య సర్దుమనిగింది. అనంతరం గోపిదిన్నెలో జరిగిన జన్మభూమి, మా ఊరు కార్యక్రమం సర్పంచ్ సరస్వతి ఆధ్వర్యంలో సాఫీగా జరిగింది.



ప్రమాణ పత్రాన్ని చదివి వినిపిస్తున్న సిద్ధా భాస్కర్‌నాయుడు

ఉదయ్‌మోహన్‌రెడ్డికి ఘనసన్మానం

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్: స్థానిక కోళ్ళబైలు పంచాయతీ, అమ్మచెరువుమిట్ట వద్ద గల వెలుగు ప్రత్యేక పాఠశాలలో వెలుగు వ్యవస్థాపకుడు ఉదయ్‌మోహన్‌రెడ్డికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా తిరుపతిలో మహతి కళాక్షేత్రం నందు భారతీయ దళిత సాహిత్య అకాడమి, సమతా భారత్ ఆర్ట్స్ కల్చరల్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఫౌండర్ ధనశేఖర్ సమక్షంలో ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ జూపూటి ప్రభాకర్, చైర్మన్ ఆఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రామకృష్ణ తదితరులచే ప్రత్యేకప్రతిభావంతులకు విశిష్ట సేవలు అందిస్తున్నందుకుగాను వెలుగు ప్రత్యేక పాఠశాల నిర్వహకులు ఎం.ఉదయ్‌మోహన్‌రెడ్డిని శాలువలతో సత్కరించి మొమెంటోలు అందించారు. షీటీం మమత, పుత్తూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

త్యాగరాజు ఆరాధన మహోత్సవాలు

ప్రజాశక్తి-మదనపల్లె రూరల్: పట్టణంలోని క్రిష్ణానగర్‌లో గల శ్వేతార్వ గణపతి ఆలయంలో శ్రీ వినాయక నాయి బ్రాహ్మణ సేవా సంఘం కమిటీ సభ్యులచే ఘనంగా అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు బి.రామకృష్ణ మాట్లాడుతూ త్యాగరాజు స్వామికి ప్రముఖ విద్వాంసులు సోంపాల్యం సుబ్బరాం బ్రదర్స్‌చే కచేరీ జరిపించారన్నారు. ఇందులో భాగంగ సంగీత కళాకారులు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆయన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఉపాధ్యక్షుడు బి.రమణ, సెక్రటరీ వేంపల్లె శంకర, సోంపాల్యం శంకర, డి.చలపతి, బాలసుబ్రమణ్యం, పి.పాండు, బి.ఈశ్వర, సుధాకర్, మోహన్ పాల్గొన్నారు.

సిసి రోడ్లకు భూమి పూజ

ప్రజాశక్తి-కురబలకోట: మండలంలోని మట్టివారిపల్లె పంచాయతీలో వనంరెడ్డిగారిపల్లెలో సిసి రోడ్డుకు భూమి పూజ చేసినట్లు సర్పంచ్ రుద్రసరస్వతి బాలకృష్ణలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జెడ్పి నిధులు, రూ.3.30లక్షలు, గ్రామ పంచాయతీ నిధులు రూ.4 లక్షలు, ఎస్సీ గ్రాంట్ కింద రూ.4.80 లక్షలతో సిసి రోడ్లకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే మురుగునీటి కాలువలు, తాగునీటి పైపులైన్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామంలో ఎటువంటి సమస్యలైనా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని ఆమె అన్నారు. పాపిరెడ్డి, వెంటకరమణారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

8న చింతచెట్ల బహిరంగ వేళం

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్: పట్టణ పురపాలక సంఘానికి చెందిన 44 చింత చెట్ల ఫల సాయంను గాను జరిగిన వేళాన్ని రద్దు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ జరిగిన వేలం సొమ్ము తక్కువ కావడంతో వాటి విలువ మరింత ఎక్కువుగా ఉంటుందని భావించిన అధికారులు ఆ వేళాన్ని నిలిపివేసారన్నారు. తిరిగి ఈ 44 చింత చెట్లకు ఈ నెల 8వ తేదీన వేలం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి గల వారు రూ.5000లు డిపాజిట్ చెల్లించి ఈ వేళం నందు పాల్గొనవచ్చునని తెలిపారు. ఈ వేళం స్థానిక ముస్సిపల్ కార్యాలయం నందు ఈ నెల 8వ తేదీన సాయంత్రం 4 గంటలకు నిర్వహించడం జరుగుతుందన్నారు.

జన్మభూమిలో రాజకీయాలు వద్దు

ప్రజాశక్తి-రామసముద్రం: మండలంలోని మాలెనత్తం పంచాయతీలో శనివారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ప్రత్యేకంగా రాష్ట్ర అధికార మీడియా ప్రతినిది బొమ్మనచెరువు శ్రీరాములు పాల్గొన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌పై విమర్శలు చేసినందుకు స్థానిక కొందూరు క్రిష్ణారెడ్డి బొమ్మనచెరువు శ్రీరాములపై జన్మభూమి కార్యక్రమంలో రాజకీయాలు చేయవద్దు అన్నారు. ఏవైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు తెలియజేయాలి తప్ప ఇలాంటి కార్యక్రమాల్లో రాజకీయాల గురించి, ప్రతిపక్ష నేత గురించి మాట్లాడ్డం సరికాదన్నారు. దీంతో అటు వైసిపి కార్యకర్తలు, ఇటు టిడిపి కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తూతూ మంత్రంగా జన్మభూమి కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డులు, ఫెన్షన్లు, చంద్రన్న కానుకలు పంపిణీ చేసి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ముగించారు. మాజీ వైస్ ఎంపిపి సుధాకర్‌రెడ్డి, కొందూరు నారాయణరెడ్డి, గుడ్లపల్లె రామకృష్ణారెడ్డి, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

పరిహారం ఇవ్వకుండా భూమి పూజ చేస్తే అడ్డుకుంటాం : సిపిఎం

ప్రజాశక్తి-వరదయ్యపాలెం

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా అపోలో టైర్స్ కంపెనీని జిల్లాలో ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించి 260 ఎకరాల్లో దాదాపు రూ.12 వందల కోట్లతో పెట్టుబడులను పెట్టనుంది. ఈ కంపెనీ స్థాపితానికి భూముల కోల్పోయిన బాదితులకు ప్రభుత్వం పరిహారాన్ని అందించకుండానే హడావుడిగా శంకుస్థాపనకు సంబంధించిన కార్యక్రమాలను చేపడుతోందని సిపిఎం నాయకులు తిరుపతి సబ్ కలెక్టర్ నిషాంత్‌కుమార్‌కు శనివారం వినతిపత్రం అందజేశారు. పరిహారం ఇవ్వకుండా భూమి పూజ చేస్తే అడ్డుకుంటామని వినతిలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరిజనార్ధన్ మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా గిరిజనులకు సంబంధించిన భూముల్లో కొంత మంది స్వార్థపరులు అక్రమంగా దొంగ పట్టాలను సృష్టించుకుని పరిహారాన్ని కాజేయాలని చూస్తున్నారన్నారు. గిరిజనుల సమస్యపై సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టర్ నుండి ఆర్డీఒ, మండల స్థాయి అధికారుల వరకు వినతిపత్రాలు అందించినప్పటికీ ఇప్పటి వరకు న్యాయం చేయలేదన్నారు. ఇప్పటికీ కలెక్టర్ పరిశీలనలో ఉందంటూ ప్రతిసారి సమస్యను దాటా వేసే ప్రయత్నం చేస్తున్నారే తప్ప స్థానికంగా ఉన్న 42 మంది అర్హులకు నష్టపరిహారం అందించడం లేదని వాపోయారు. కూలీ పనులు చేసుకొనే గిరిజనులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ల అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోతోందన్నారు. ఇకనైనా కాలయాపన చేయకుండా నకిలీ పట్టాలు సృష్టించుకున్న వారిని గుర్తించి, అర్హులకు నష్టపరిహారం అందేలా చూడాలని డిమాండ్ చేశారు. లేకుంటే శంకుస్థాపనలో సైతం అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే ముందు నష్టపరిహారం చెల్లించి ఆ తరువాత పరిశ్రమ భూమి పూజకు హాజరుకావాలని విమర్శించారు. శంకుస్థాపన సమయానికే స్థానిక గిరిజనులు పరిసర ప్రాంతాల్లో రానివ్వడం లేదంటే పరిశ్రమ పనులను ప్రారంభించిన తరువాత వీరి పరిస్థితి ఎలా ఉంటుందో ఇట్టే అర్థమవుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు, ధనుంజయులు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.



సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు దాసరి జనార్ధన్

విద్యార్థులకు బహుమతులు ప్రదానం



విద్యార్థులకు బహుమతులు అందిస్తున్న ఉపాధ్యాయురాలు

ప్రజాశక్తి-యాదమరి

మండలంలోని దళవాయిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో జన్మభూమి విద్యావికాసంలో భాగంగా మాజీ సైనికులు కెసి.నాగరాజు విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. శనివారం పాఠశాలలో సమావేశం నిర్వహించి రూ.1500 విలువగల విద్యాసామగ్రిని అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేంద్రబాబు, కనకాచ్చారి, హిమబిందు, నరసింహులు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

నేడు 5 కె రన్ ప్రారంభం

పుత్తూరు టౌన్ : పట్టణంలో జన్మభూమి, మా ఊరు కార్యక్రమంలో భాగంగా 5కె రన్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమవుతుందని, కెవిఎన్ రోడ్డు మీదుగా వెంకట పెరుమాళ్ కళాశాల వరకు సాగుతుందని పురపాలక సంఘం కమిషనర్ శ్రీహరిబాబు, ఛైర్మన్ యుగంధర్, వైస్ ఛైర్మన్ భాస్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పురప్రజలు, జన్మభూమి కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు, పాల్గొని 5 కె రన్‌ను జయప్రదం చేయాలని కోరారు.

టివి వితరణ

బంగారుపాళ్యం: మండలంలోని మొగిలి వెంకటగిరి అంగన్‌వాడీ కేంద్రానికి మాజీ సమితి ఉపాధ్యక్షులు తులసిరామక్రిష్ణరెడ్డి టివి ని అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రంలో నూతనంగా విద్యాబోధన కార్యక్రమం టివి ల ద్వారా పిల్లలు బోధించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కవిత, పంచాయతీ ప్రత్యేకాధికారి జయశ్రీ, అంగన్‌వాడీ కార్యకర్త షకీల తదితరులు పాల్గొన్నారు.



అంగన్‌వాడీ కేంద్రానికి టీవీని అందజేస్తున్న దృశ్యం

చెస్ పోటీలు ప్రారంభం

చిత్తూరు అర్బన్: చెస్ ద్వారా మేదోశక్తి పెరుగుతుందని ఎపి ఎన్‌జిఒ సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణమనాయుడు అన్నారు. శనివారం స్థానిక ఎన్‌జిఒ భవన్‌లో చెస్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణమనాయుడు మాట్లాడుతూ మూడు రోజుల పాటు చిత్తూరులో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చెస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్‌జిఒ సంఘం నాయకులు రాఘవులు, చెస్ అసోషియేషన్ నాయకులు ప్రసాద్, విశ్వనాథ్‌లు పాల్గొన్నారు.



చెస్ పోటీలను ప్రారంభిస్తున్న ఎన్‌జిఒ సంఘం జిల్లా అధ్యక్షుడు క్రిష్ణమనాయుడు

11న జాబ్‌మేళా

ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్

ఈనెల 11వ తేది తిరుపతిలోని యూత్ హాస్టల్ నందు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు డిఆర్‌డిఎం ప్రాజెక్టు మేనేజర్ లోకనాథం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసిలో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు, ఉదయం 9 గంటల నుండీ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

జగన్ పాదయాత్రకు స్వాగత ఏర్పాట్లు

పాకాల: వైసిపి రాష్ట్ర అధ్యక్షుడు జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రతో చంద్రగిరి నియోజకవర్గంలోకి ఆదివారం వస్తున్న సందర్భంగా మండలోని వైసిపి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ఎంఎల్‌ఎ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం మండలంలోని దామలచెరువు సమీపంలో విజయా ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో జగన్ నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమానికి ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నాయకులు కోరారు.

ఎస్‌వి జూలో అడవి దున్న మృతి

ప్రజాశక్తి-తిరుపతి రూరల్: ఎస్వీ జూ పార్క్‌లో శనివారం అడవి దున్న మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్వీ జూ పార్క్ సిబ్బంది వివరాల మేరకు...గత కొంత కాలంగా అడవి దున్న అనారోగ్యంతో బాధపడుతోంది. వయసు మీరడంతో నడవడానికి ఇబ్బందులు పడుతోంది. కొన్ని రోజులుగా తినటానికి కూడా అవస్థలు పడే స్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం 12 గంటలకు అడవి దున్న మృతిచెందింది. దీంతో జూ అధికారుల ఆధ్వర్యంలో అడవి దున్నకు పోస్టుమార్టం నిర్వహించి పంచనామా చేశారు.

హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ

ఉద్యానవనశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి



జపాన్ ప్రతినిధితో ఒప్పందం కుదుర్చుకుంటున్న కమిషనర్

ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్

తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి లభించే టమోటా రకం సాగుకు రైతులు ఆసక్తి చూపాలని హార్టికల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి సూచించారు. శనివారం స్థానిక ప్రబాస్‌గ్రాండ్ ఇన్‌లో ఉద్యానవనశాఖ, జపాన్ కగోమె కంపెనీ లిమిటెడ్ వారితో టమోటా ప్రాసెసింగ్ అభివృద్ధిలో నూతన సాగు పద్ధతులు యాజమాన్యంపై సహకార ఒప్పంద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే టమోటా రకం సాగుకు రైతులు చొరవ చూపాలన్నారు. ఉద్యానవనశాఖ కగోమె కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని టమోటాను ప్రాసెసింగ్ చేసే రకాలను రైతులకు చూపించడానికి పరస్పర సహకార ఒప్పందం కుదిరిందన్నారు. చిత్తూరు జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్‌లో 23 ఎకరాల హెక్టార్లలో టమోటా సాగవుతోందన్నారు. జపాన్ కంగో కంపెనీ భారతదేశ ప్రతినిధి ఘగో హుంగో కజీకనా మాట్లాడుతూ జపాన్‌దేశంలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్లకు అధిక డిమాండ్ ఉందని, రైతులు టమోటా సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ఒప్పందం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశంలో ఎపిఎంఐపి పీడీ విద్యాశంకర్ మాట్లాడుతూ రైతులకు టమోటా ప్రాసెసింగ్ చేసే రకాలు ఎక్కువగా సాగు చేసేందుకు జపాన్ కంపెనీ పూర్తి సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కగోమె కంపెనీ బెంగుళూరు ఇన్‌ఛార్జ్ సంజయ్ కుమార్, ఉద్యానవనశాఖ అధికారులు, ప్రాసెసింగ్ యూనిట్లు గల్లా, శ్రీని, గ్లోబుల్‌ఫార్మషెఫ్ ప్రతినిధులు, టమోటా రైతులు, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు.

ముగ్గుల పోటీలు



చిన్నగొట్టిగల్లు: జన్మభూమి, మా ఊరు కార్యక్రమంలో భాగంగా శనివారం కోటబైలు గ్రామంలో సర్పంచ్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు, పురుషులకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. త్వరలో జరగనున్న జన్మభూమి కార్యక్రమంలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేస్తామని శ్రీనివాసులు తెలిపారు.